ప్రజాశక్తి

ఆదివారం 28 జులై 2024 8 పేజీలు



ప్రకాశం



బాపట్ల

జిల్లాకు నిధులే పెద్ద ఎజెండా

- రాష్ట్ర ఖజానా ఖాళీగా చూపిన శ్వేతపత్రం
- కేంద్రం ఇచ్చే ప్యాకేజీపైనే ఆధారపడ్డ జిల్లా అభివృద్ధి
- వెలిగొండ, పరిశ్రమల కేంద్రాలు, రహదారులు ప్రాధాన్యతలు

ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సిఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సభలో సిఎం వెల్లడించారు. తలసరి అప్పు రూ.1.62 లక్షలు ఉన్నట్లు తేల్చారు.అంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్ ఏమిటి? సంక్షేమ పథకాలకు నిధులు ఎలా? భవిష్యత్ అవసరాలకు కీలకమైన నిధులు ఎక్కడ నుంచి వస్తాయనే స్పష్టత ఆ శ్వేతపత్రంలో కనిపించలేదు. ఆర్థిక లోటుకు కేంద్రం నుంచే నిధులు రాబట్టుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం ఒంగోలులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సూచించారు. వాస్తవానికి శ్వేతపత్రంలో లోటును ఎలా భర్తీ చేసుకుంటామనే విషయంపై స్పష్టత లేదనే చర్చ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు ఇపుడు కీలకమైన నిధుల అవసరాలు ఎలా తీరుతాయన్నదీ చూడాలి. రాష్ట్రం ఏ మేరకు కేటాయిస్తుందనేదీ తేలాల్సి ఉంది.



ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా చంద్రబాబు, యువగళంలో ఆయన కుమారుడు లోకేష్ పలు హామీలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం లోనూ పలు ఎన్నికల హామీలు ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే నిధుల కేటాయింపే కీలకం. అందుకు కార్యాచరణ కూడా ఉండాలి. మరోవైపు తాజాగా కేంద్రం కూడా జిల్లాను వెనుకబడిన జాబితాల్లో చేర్చింది. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు ఏ మేరకు నిధులు వస్తాయో కూడా చూడాలి. వచ్చే వాటిపైనే జిల్లా అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకు సమగ్ర ప్రణాళికలు కూడా రూపొందించాలి. ప్యాకేజీపైనా స్పష్టత రావాల్సి ఉంది.ఇక రాష్ట్రం విడుదల చేయాల్సిన నిధుల విషయానికి వస్తే జిల్లాలో తక్షణ అవసరాల్లో వెలిగొండ ఉంది. నిర్వాసితులు 7200 మంది ప్యాకేజీల కోసం ఎదురు చూస్తున్నారు.ఎన్నికల ముందు అప్పటి సిఎం జగన్ పనులు పూర్తికాకుండానే ప్రారంభించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పరిహారాలు ఇస్తామని ప్రకటించారు. ఆయన అధికారంలోకి రాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వెలిగొండను తానే పూర్తిచేసి రైతులకు నీరిస్తామన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తా మన్నారు. ఇపుడు నిర్వాసితులకు రూ.1200 కోట్లు వరకూ ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులు ఎప్పుడు ఇస్తారనేదీ చూడాలి. నిర్వాసితులు ప్యాకేజీల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై పాలకపక్ష ఎమ్మెల్యేలు

▶ 3లో

దత్తత ప్రక్రియను పూర్తి చేయండి

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా



చిన్నారిని ఎత్తుకున్న కలెక్టర్

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

శిశు గృహలో పిల్లల దత్తత ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలు రాంనగర్ 3వ లైన్‌లోని శిశు గృహ, బాల సదన్‌ను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా శిశు గృహలో చిన్నారులతో కలెక్టర్ మమేకమై కొందరిని ఎత్తుకొని ఆడించారు. శిశుగృహలో ఉన్న చిన్నారులు ఎంత కాలం నుంచి ఉన్నారు, వారి తల్లిదండ్రుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దత్తత ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాలసదన్‌ను సందర్శించిన కలెక్టర్ ఓ పాప చదువుకోవటానికి ఆసక్తి చూపగా, జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట కెజిబివిలో 9వ తరగతిలో సీటును ఇప్పించారు. మిగిలిన పిల్లల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాల సదన్‌లోని పిల్లలందరూ పాఠశాలలకు వెళ్ళాలని, ఎవరిని హోంలో ఖాళీగా ఉండరాదని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.మాధురి, బాలల సంరక్షణ విభాగం అధికారి పి.దినేష్ కుమార్ పాల్గొన్నారు.



గుర్రపు డెక్కతో నిండిపోయిన బాపట్ల ఛానల్ కాలువ

కాలువల్లో పూడికతీత లేనట్లేనా..?

- గుర్రపుడెక్క, జమ్ము తొలగింపులో జాప్యం
- ప్రారంభం కాని కాలువల మరమ్మతు పనులు
- చందాలు వేసుకొని బాగు చేసుకుంటున్న రైతులు

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా

రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాలువల పూడికతీత సమస్య తక్షణ పరిష్కారం కోసం నిధులు వస్తాయని, తుఫాన్లు భారీవర్షాలకు పంట పొలాలు మునగకుండా మురుగు కాలువల మరమ్మతు పనులు చేపడతారనుకున్న రైతుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కాలువల్లోని గుర్రపుడెక్క, జమ్ము తొలగింపు పనులు మాత్రమే చేస్తామని, పూడికతీత పనులు కుదరదని అధికారులు తేల్చేశారు. ఆ పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయా అన్నది కూడా సందేహంగానేఉంది. రైతులు ఎక్కడికక్కడ చందాలు పోగుచేసుకుని కాలువలు బాగు చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

ప్రతి ఏటా పంట చేతికి అందివచ్చే సమయంలో తుఫానులు, వరదల కారణంగా పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరదనీరు దిగువకు పారి సముద్రంలో కలిపే మురుగు కాలువలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచలేదు. దీంతో పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటితో జిల్లా లోని ఎగువ ప్రాంతం

▶ 3లో



జెండాను ఆవిష్కరిస్తున్న జాలా అంజయ్య

సిపిఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం


ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో

సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు సుందరయ్య భవనంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం పతాకాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య ఆవిష్కరించారు. అనంతరం సుందరయ్య భవన్ మీటింగ్ హాలులో నిర్వహించిన తరగతులలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పార్టీ నిర్మాణం అంశంపై మాట్లాడారు. జిల్లాలో బలమైన పార్టీ నిర్మాణానికి, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కషి చేయాలని పిలుపునిచ్చారు. తరగతులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌కె.మాబు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో సిపిఎం మండల పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల

▶ 3లో

కిలో రూ.లక్షకు పైనే..

- మండుతున్న మిర్చి విత్తనాలు
- నిత్యం ధరలు పెంచుతున్న వ్యాపారులు
- రైతులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు



మిర్చి విత్తనాలు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం

మార్కెట్‌లో బ్రాండెడ్ మిర్చి విత్తనాలకు గిరాకీ వచ్చింది. గత ఏడాది అధిక దిగుబడులు వచ్చిన వెరైటీ విత్తనాలు కిలో రూ. లక్ష పైనే పలుకుతున్నాయి. రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు విత్తనాల ధరలు మరింత పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది వాతావరణ అననుకూలత, నల్లి తెగులు తట్టుకొని కొన్ని రకాల వెరైటీలు ఎకరాకు 15 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చాయి. అదే వాతావరణం అనుకూలంగా ఉంటే రెట్టింపు దిగుబడులు వస్తాయని అన్నదాతలు ఆ రకాల కోసం పరుగులు తీస్తున్నారు. గతంలో కిలో రూ. లక్ష పలికిన ఆర్మ్యార్ విత్తనం నల్లబజారుకు తరలిపోవడంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి రైతులకు నేరుగా సరఫరా చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది మంచి దిగుబడులు వచ్చిన క్లాసిక్, సూరజ్, 414, అరుణాచలం, 359, స్వాతి, నిత్యదేవి, డచ్, యశ్వశ్విని, 341 వెరైటీల కోసం రైతులు ఎగబడుతున్నారు. ఇదే సమయంలో వ్యాపారులు, నర్సరీ నిర్వాహకులు ఈ విత్తనాల కోసం ముందస్తు బుకింగ్‌లు చేశారు. వాటిలో కొన్ని రకాల్లో విత్తన ఉత్పత్తి తగ్గుముఖం పట్టడంతో వ్యాపారుల నుంచి తీసుకున్న ఆర్డర్‌లకు పూర్తి స్థాయిలో విత్తనం సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని సమాచారం.

ఇతర పంటలతో పోలిస్తే..

ఇతర పంటలతో పోలిస్తే గత ఏడాది మిర్చి సాగుకు ఆశాజనకంగా ఉంది. ఈ

▶ 3లో

అన్న క్యాంటీన్‌కు ఆర్థిక సాయం

పామూరు: కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో జనని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఆకలి తీర్చేందుకు ఉచిత అన్నదాన నిర్వహణకు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దరిశి రాము శనివారం ఆర్థిక సాయం అందజేశారు. దరిశి రాము కుమార్తె వివాహం సందర్భంగా అన్నదానం చేయాలని కోరారు. శ్రీనివాసులు, నరసింహ, అమీర్‌బాబు పాల్గొన్నారు.



మొద్దును తొలగిస్తున్న దృశ్యం

పోలీసు స్టేషన్‌లో మొద్దు తొలగింపు

ప్రజాశక్తి-దర్శి

దర్శి తహశీల్దార్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ ముందు గతంలో చెట్టును కొట్టేయగా అక్కడున్న మొద్దు వాహనాలకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో శనివారం స్థానిక ఎస్ఐ సుమన్ పొక్లెయిన్‌తో చెట్టు మొద్దును తొలగించారు.

ఒరిజినల్ దస్తావేజులు పోయినవి

తేదీ: 25-07-2024న మార్కాపురం నుండి ఇడుపూరు గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా దస్తావేజు నెం: 2773/1980 గల నా ఇంటి ఒరిజినల్ దస్తావేజులు పోయినవి. ఇంటికి వచ్చి చూడగా కనిపించలేదు. మరలా ఇడుపూరు వెళ్లి వెదికినా కనిపించలేదు. అక్కడి వారిని విచారించినా దొరకలేదని చెప్పారు. ఎవరికైనా దొరికిన యెడల తమకు అందజేయగలరు.

ఇట్లు
ఏలూరి రామలక్ష్మమ్మ,
భర్త: వెంకట సుబ్బారెడ్డి
మార్కాపురం,
సెల్: **9581572168.**

NOTICE
IN THE COURT OF THE 1 ST ADDL. JUNIOR CIVIL JUDGE ONGOLE
I.A. No.339/2024
EA. No.85/2018
E.P. No. 348/2012
O.S. No. 64/1987

Kurapti Venkata Subbaiah and others ...... DHR'S
And
Kurapati Subba Rao and others ....JDR'S

To
JDR1) Kurapati Lakshminarayana son of subbarao, aged 60 years R/o Bheemarajuvari veedhi, Ongole, Prakasam District
JDR2) Kurapati Satyavathi wife of adiseshaiah,aged 70years R/o Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District.
JDR3) Perla Vijaya Lakshmiwife of Narayanarao, aged 50years Employee,R/o near post office, Kothapatnam,Prakasam District.
JDR4).Kurapati Narasimha Rao son of adi seshalah,aged 50years R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR5) Kurapati Lakshminarayana son of adiseshaiah,aged 45years Dr.Hanumantha Rao street, Ongole, Prakasam District
JDR6) Kurapati Subbalakshmi @ Sujatha daughter of adiseshaiah,aged 39years,R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR7) Maddali Duraga Prasad son of Ramarao, aged 32 years, R/o Mahendra nagar, Gopal nagar 1st line, Ongole, Prakasam District.
JDR8) Maddali Durga Pradeep son of Ramarao, aged 30 years, R/o Mahendra nagar, Gopal nagar 1st-line, Ongole,
JDR9) Perla Nikhil Santhosh son of Srinivasulu (Late), aged 13 years C/o. Kurapati Satyavathi near Dr.HanumanthaRao street, Ongole, Prakasam District
JDR10) Perla Deepika. daughter of Srinivasulu (Late), aged 10years C/o. Kurapati Satyavathi near Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District ...JDR's/Respondents

పై నెంబరు గల ఇపిలో డి.హెచ్.ఆర్ పిటిషన్ దాఖలు చేయగా, పై నెంబరుగల పిటిషనుపై నోటీసు నిమిత్తం శ్రీకోర్టువారు తేది. 22-08-2024న వాయిదా ఇచ్చివున్నారు. కావున సదరు వాయిదాలోపు మీ తరపున ఎటువంటి అభ్యంతరములు ఉన్నయెడల మీరు స్వయంగా కాని, లేదా మీ లాయరు ద్వారా గాని పైనెంబరు కోర్టులో ఉదయం 10.00 గంటల సమయములో వచ్చి హాజరై నీతరుపున వాదనలను తెలియజేసుకోగలరు. లేనియెడల మీతరుపున పరోక్షముగా తీర్మానము చేయుదురు అని ఈనోటీసు ద్వారా మీకు తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారము ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది)

ఇట్లు
కూరపాటి లక్ష్మీనరసింహారావు
S/o కూరపాటి వెంకటసుబ్బయ్య (లేటు)
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

NOTICE
IN THE COURT OF THE 1 ST ADDL. JUNIOR CIVIL JUDGE ONGOLE
I.A. No.337/2024
EA. No.610/2018
E.P. No. 348/2012
O.S. No. 64/1987

Kurapti Venkata Subbaiah and others ...... DHR'S
And
Kurapati Subba Rao and others ....JDR'S

To
JDR1) Kurapati Lakshminarayana son of subbarao, aged 60 years R/o Bheemarajuvari veedhi, Ongole, Prakasam District
JDR2) Kurapati Satyavathi wife of adiseshaiah,aged 70years R/o Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District.
JDR3) Perla Vijaya Lakshmiwife of Narayanarao, aged 50years Employee,R/o near post office, Kothapatnam,Prakasam District.
JDR4).Kurapati Narasimha Rao son of adi seshalah,aged 50years R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR5) Kurapati Lakshminarayana son of adiseshaiah,aged 45years Dr.Hanumantha Rao street, Ongole, Prakasam District
JDR6) Kurapati Subbalakshmi @ Sujatha daughter of adiseshaiah,aged 39years,R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR7) Maddali Duraga Prasad son of Ramarao, aged 32 years, R/o Mahendra nagar, Gopal nagar 1st line, Ongole, Prakasam District.
JDR8) Maddali Durga Pradeep son of Ramarao, aged 30 years, R/o Mahendra nagar, Gopal nagar 1st-line, Ongole,
JDR9) Perla Nikhil Santhosh son of Srinivasulu (Late), aged 13 years C/o. Kurapati Satyavathi near Dr.HanumanthaRao street, Ongole, Prakasam District
JDR10) Perla Deepika. daughter of Srinivasulu (Late), aged 10years C/o. Kurapati Satyavathi near Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District ...JDR's/Respondents

పై నెంబరు గల ఇపిలో డి.హెచ్.ఆర్ పిటిషన్ దాఖలు చేయగా, పై నెంబరుగల పిటిషనుపై నోటీసు నిమిత్తం శ్రీకోర్టువారు తేది. 22-08-2024న వాయిదా ఇచ్చివున్నారు. కావున సదరు వాయిదాలోపు మీ తరపున ఎటువంటి అభ్యంతరములు ఉన్నయెడల మీరు స్వయంగా కాని, లేదా మీ లాయరు ద్వారా గాని పైనెంబరు కోర్టులో ఉదయం 10.00 గంటల సమయములో వచ్చి హాజరై నీతరుపున వాదనలను తెలియజేసుకోగలరు. లేనియెడల మీతరుపున పరోక్షముగా తీర్మానము చేయుదురు అని ఈనోటీసు ద్వారా మీకు తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారము ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది)

ఇట్లు
కూరపాటి లక్ష్మీనరసింహారావు
S/o కూరపాటి వెంకటసుబ్బయ్య (లేటు)
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

NOTICE
IN THE COURT OF THE 1 ST ADDL. JUNIOR CIVIL JUDGE ONGOLE
I.A. No.338/2024
EA. No.59/2018
E.P. No. 348/2012
O.S. No. 64/1987


Kurapti Venkata Subbaiah and others ...... DHR'S
And
Kurapati Subba Rao and others ....JDR'S

To
JDR1) Kurapati Lakshminarayana son of subbarao, aged 60 years R/o Bheemarajuvari veedhi, Ongole, Prakasam District
JDR2) Kurapati Satyavathi wife of adiseshaiah,aged 70years R/o Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District.
JDR3) Perla Vijaya Lakshmiwife of Narayanarao, aged 50years Employee,R/o near post office, Kothapatnam,Prakasam District.
JDR4).Kurapati Narasimha Rao son of adi seshalah,aged 50years R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR5) Kurapati Lakshminarayana son of adiseshaiah,aged 45years Dr.Hanumantha Rao street, Ongole, Prakasam District
JDR6) Kurapati Subbalakshmi @ Sujatha daughter of adiseshaiah,aged 39years,R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR7) Maddali Duraga Prasad son of Ramarao, aged 32 years, R/o Mahendra nagar, Gopal nagar 1st line, Ongole, Prakasam District.
JDR8) Maddali Durga Pradeep son of Ramarao, aged 30 years, R/o Mahendra nagar, Gopal nagar 1st-line, Ongole,
JDR9) Perla Nikhil Santhosh son of Srinivasulu (Late), aged 13 years C/o. Kurapati Satyavathi near Dr.HanumanthaRao street, Ongole, Prakasam District
JDR10) Perla Deepika. daughter of Srinivasulu (Late), aged 10years C/o. Kurapati Satyavathi near Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District ...JDR's/Respondents

పై నెంబరు గల ఇపిలో డి.హెచ్.ఆర్ పిటిషన్ దాఖలు చేయగా, పై నెంబరుగల పిటిషనుపై నోటీసు నిమిత్తం శ్రీకోర్టువారు తేది. 22-08-2024న వాయిదా ఇచ్చివున్నారు. కావున సదరు వాయిదాలోపు మీ తరపున ఎటువంటి అభ్యంతరములు ఉన్నయెడల మీరు స్వయంగా కాని, లేదా మీ లాయరు ద్వారా గాని పైనెంబరు కోర్టులో ఉదయం 10.00 గంటల సమయములో వచ్చి హాజరై నీతరుపున వాదనలను తెలియజేసుకోగలరు. లేనియెడల మీతరుపున పరోక్షముగా తీర్మానము చేయుదురు అని ఈనోటీసు ద్వారా మీకు తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారము ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది)

ఇట్లు
కూరపాటి లక్ష్మీనరసింహారావు
S/o కూరపాటి వెంకటసుబ్బయ్య (లేటు)
ఒంగోలు, ప్రకాశం జిల్లా.



దేవదాయ ధర్మదాయ శాఖ : ఆంధ్రప్రదేశ్

శ్రీ భైరవేశ్వరస్వామి వారి దేవస్థానము

భైరవకోన, అంబవరం కొత్తపల్లి (గ్రా), సి.యస్.పురం (మం), ప్రకాశం జిల్లా.
సీల్డు టెండరు కం - బహిరంగ వేలంపాటల వివరములు(ఐదవసారి)

శ్రీ భైరవేశ్వరస్వామి వారి దేవస్థానములో ఈ క్రింద పేర్కొనబడిన 1 నుండి 3 వరకు గల ఐటములకు తేది: 03-08-2024 నుండి తేది. 31-05-2025 వరకు లీజు హక్కులకు సీల్డు టెండరు కం - బహిరంగ వేలంపాటలు తేది: 02-08-2024 శుక్రవారం ఉదయం గం. 10-00 లకు సదరు దేవస్థానము వద్ద దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షములో కార్యనిర్వాహణాధికారి వారిచే నిర్వహించబడును. 1వ ఐటమ్ నుండి 3 ఐటమ్ వరకు రూ.25,000/- చొప్పున ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనవలెను. సీల్డు టెండరులో పాల్గొను వారు తేది: 02-08-2024శుక్రవారం ఉదయం గం. 10-00 గం.ల లోపల దేవస్థానము వద్దకు వచ్చి రూ. 500/- చెల్లించి టెండరు షెడ్యూల్ ఫామ్స్ పొందగలరు.

ఐటమ్ వివరములు

1ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముకొను హక్కు
2.ఫోటోలు క్యాసెట్లు, సి.డి.లు అమ్ముకొను హక్కు
3.కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొను హక్కు

భైరవకోన
25-07-2024
కార్యనిర్వహణాదికారి
సెల్: **9912500238**

వేలం ప్రకటన
మహారాజశ్రీ గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జివారి కోర్టులో
E.P.25/2016
IN
O.S.185/2010

చలువాది లక్ష్మి రంగప్రసాద్ చనిపోయారు అతని వారసులు
చలువాది నారాయణ స్వామి మరియు ఇద్దరు .....డీ.హెచ్.ఆర్ లు
ఎదిరి
గూటూరి సత్యరంగయ్య .....జె.డి.ఆర్

పై నెంబరు అమలు అర్జీలో షెడ్యూలు స్థిరాస్థిని శ్రీ కోర్టువారు 23-08-2024వ తేదీన ఉదయం 10:30 గంటల లగాయతు వేలం వేయుదురు. వేలంలో సవాలుదార్లు పాలుగొనవచ్చును.

షెడ్యూలు

ప్రకాశం జిల్లా, మార్కాపురం రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, సబ్ రిజిస్ట్రేషన్ కంభం మండలం, చేరిన కంభం టౌన్, జేడిఆర్ ఇల్లు - ఆర్‌సిసి స్లాబ్ ఇల్లు, 9దవ బ్లాక్ ఇంటి నంబర్ 9-32 ఏ-11.

స్థిరాస్థి వివరము
ఆర్‌సిసి స్లాబ్ ఇల్లు : 9దవ బ్లాక్ ఇంటి నంబర్ 9-32 ఏ-11

హద్దులు
తూర్పు : డా. మల్లికార్జున రావు మరియు అతని భార్య లక్ష్మి యొక్క జాయింట్ గోడ
పడమర : 8 అడుగుల రాశి రాస్తా
ఉత్తరం : కజ్జయం నాగేశ్వరరావు మిద్దె యొక్క జాయింట్ గోడ
ధక్షణం : మోదాల రామ రావు మిద్దె యొక్క జాయింట్ గోడ

కొలతలు
తూర్పు- పడమర 17 ½ అడుగులు
ఉత్తరం- దక్షిణం 8 ¾ అడుగులు

పై చేపిన ఈ హద్దులు లోనైనా ఆర్ సిసి బిల్డింగ్ చుట్టు గోడ మరియు అటాచ్ అయిన కలప సమానులతో సహ అయిా ఉన్నవి

మార్కెట్ మరియు డి.హెచ్.ఆర్ విలువ :
రూ.1,20,000/-
అమీనా విలువ : రూ.5,00,00/-
(కోర్టువారి అనుమతిన)

ఇట్లు
గిద్దలూరు **శ్రీ షేక్ యాసీన్ బాషా**
తేదీ: 27-07-2024 **డి.హెచ్.ఆర్.ఎస్.**
పరం అడ్వకేటు, నోటరీ,
గిద్దలూరు.

మహారాజశ్రీ ఒంగోలు మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
IA NO : 475/23
IN
OS NO : 744/23

గరికి ముక్కల పూర్ణచంద్ర కుమార్...వాది/పిటిషనరు
మరియు
గుడ్డ పాతల సుబ్బులమ్మ వగైరా ...ప్రతివాదులు/ రెస్పాండెంట్లు

To
2వ ప్రతివాది/2 వ రెస్పాండెంట్
గుడ్డ పాతల సౌమ్య శ్రీ అలియాస్ సౌమ్య
తండ్రి సుబ్బారావు, ఏడు గుండ్లపాడు గ్రామము,
మద్దిపాడు మండలము, ప్రకాశం జిల్లా.

పై నెంబర్ దావా మరియు పిటిషనులలో పరిహారము కోరుచూ వాది దావా దాఖలు చేయగా శ్రీ కోర్టు వారు మీకు సమన్లు పంపగా మీరు తీసుకోనందువలన మీకు సమన్లు మరియు నోటీసులు ఈ పేపర్ ప్రకటన వేయించమని ఆర్డర్ వేసినారు కావున వాయిదా తేదీ 08-08-2024న ఉదయం 10:30కి మీరు స్వయంగా గాని లేదా లాయర్ ద్వారా గాని పై కోర్టు వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపగలరు లేనియెడల పై దావా మరియు పిటిషన్ మీ పరోక్షంగా తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది

ఇట్లు
గుడ్లదొన చంద్రశేఖర్
వాది/ పిటిషన్ తరపు న్యాయవాది
ఒంగోలు
సెల్ నెంబర్: **9963023344**

మహారాజశ్రీ పొదిలి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఓ.ఎస్.నెంబర్:252/2023

షేక్ మదార్ వలి ... వాది
వర్సెస్
షేక్ హాదియా ... ప్రతివాది

టు,
షేక్ హాదియా, భర్త మదార్ వలి, తండ్రి సయ్యద్ ఇమామ్ సాహెబ్ (లేట్), ఇస్లాంపేట, పొదిలి టౌన్, పొదిలి మండలం, ప్రకాశంజిల్లా.

దావాసమను

పై నెంబర్ దావా తేదీ : 21-08-2024దిన మీ నోటీసు కొరకు వాయిదా ఉన్నది. కావున పై నెంబరు దావా యందు మీకు ఎటువంటి ఆక్షేపణలు ఉన్న యడల తే:21-08-2024దిన ఉదయం 10:30 గంటలకు పై కోర్టు వారి ఎదుట స్వయంగా గాని లేక లాయర్ గారి ద్వారా గాని హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేనిచో మీ పరోక్షమున తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

// కోర్టు వారి ఉత్తరువుల మేరకు //
తేది:27-07-2024
వాయిదా తేదీ : **21-08-2024** ఇట్లు
ఎస్.ఎం.బాషా,
వాది తరుపు అడ్వకేట్,
పొదిలి, ప్రకాశం జిల్లా.
సెల్ :**9949435269.**

NOTICE
IN THE COURT OF THE 1 ST ADDL. JUNIOR CIVIL JUDGE ONGOLE
I.A. No.340/2024
EA. No.611/2018
E.P. No. 348/2012
O.S. No. 64/1987

Kurapti Venkata Subbaiah and others ...... DHR'S
And
Kurapati Subba Rao and others ....JDR'S

To
JDR1) Kurapati Lakshminarayana son of subbarao, aged 60 years R/o Bheemarajuvari veedhi, Ongole, Prakasam District
JDR2) Kurapati Satyavathi wife of adiseshaiah,aged 70years R/o Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District.
JDR3) Perla Vijaya Lakshmiwife of Narayanarao, aged 50years Employee,R/o near post office, Kothapatnam,Prakasam District.
JDR4).Kurapati Narasimha Rao son of adi seshalah,aged 50years R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR5) Kurapati Lakshminarayana son of adiseshaiah,aged 45years Dr.Hanumantha Rao street, Ongole, Prakasam District
JDR6) Kurapati Subbalakshmi @ Sujatha daughter of adiseshaiah,aged 39years,R/o. Dr.Hanumantha Rao street,Ongole, Prakasam District
JDR7) Maddali Duraga Prasad son of Ramarao, aged 32 years, R/o Mahendra nagar, Gopal nagar 1st line, Ongole, Prakasam District.
JDR8) Maddali Durga Pradeep son of Ramarao, aged 30 years, R/o Mahendra nagar, Gopal nagar 1st-line, Ongole,
JDR9) Perla Nikhil Santhosh son of Srinivasulu (Late), aged 13 years C/o. Kurapati Satyavathi near Dr.HanumanthaRao street, Ongole, Prakasam District
JDR10) Perla Deepika. daughter of Srinivasulu (Late), aged 10years C/o. Kurapati Satyavathi near Dr. Hanumantha Rao street, Ongole, Prakasam District ...JDR's/Respondents

పై నెంబరు గల ఇపిలో డి.హెచ్.ఆర్ పిటిషన్ దాఖలు చేయగా, పై నెంబరుగల పిటిషనుపై నోటీసు నిమిత్తం శ్రీకోర్టువారు తేది. 22-08-2024న వాయిదా ఇచ్చివున్నారు. కావున సదరు వాయిదాలోపు మీ తరపున ఎటువంటి అభ్యంతరములు ఉన్నయెడల మీరు స్వయంగా కాని, లేదా మీ లాయరు ద్వారా గాని పైనెంబరు కోర్టులో ఉదయం 10.00 గంటల సమయములో వచ్చి హాజరై నీతరుపున వాదనలను తెలియజేసుకోగలరు. లేనియెడల మీతరుపున పరోక్షముగా తీర్మానము చేయుదురు అని ఈనోటీసు ద్వారా మీకు తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారము ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది)

ఇట్లు
కూరపాటి లక్ష్మీనరసింహారావు
S/o కూరపాటి వెంకటసుబ్బయ్య (లేటు)
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

చిత్రలేఖన పోటీల బ్రోచర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిన్నారుల చిత్రలేఖన పోటీల బ్రోచర్‌ను జిల్లా ఎస్‌పి ఏఆర్ దామోదర్ ఆవిష్కరించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌పి ఏఆర్ దామోదర్‌ను సృష్టి ఆర్ట్ అకాడమీ ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఒంగోలు నగరంలో జాతీయ స్థాయి చిన్నారుల చిత్రలేఖన పోటీలు నిర్వహించటం అభినందనీయమని, నిర్వాహకులను అభినందించారు. సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు తిమ్మిరి రవీంద్ర మాట్లాడుతూ కిడ్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్, ఐదు విభాగాలలో పోటీలు ఉన్నాయని, పిల్లలకు బంగారు పతకాలు, అవార్డులు అందజేస్తామన్నారు. ఏదైనా సామాజిక అంశంపై చిత్రాలు చిత్రించి సృష్టి ఆర్ట్ అకాడమీకి పంపాలన్నారు. అక్టోబర్‌లో చిత్రకళ ప్రదర్శన, బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8297090007 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏటి.భానుచందర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ప్రెసిడెంట్ కర్నాటి శివారెడ్డి, క్లౌడ్ టిమోన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్‌నర్ తోటపల్లి బిల్లిగ్రహం పాల్గొన్నారు.



బ్రోచర్ ఆవిష్కరిస్తున్న ఎస్‌పి

కారు, లారీ ఢీ

ఘాట్‌రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్

ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ట్రాఫిక్ నిలిచిపోయిన సంఘటన నల్లమల ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గిద్దలూరు మండలం, నరవ గ్రామ సర్పంచి బండి శ్రీనివాసులు ప్రయాణిస్తున్న కారు నంద్యాల నుండి గిద్దలూరు వస్తున్న లారీని ఎదురుగా ఢీకొంది. కారు ముందభాగం దెబ్బ తినగా, రోడ్డుకు అడ్డంగా పడి నిలిచిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కొద్దిసేపు రహదారి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అక్కడి వాహనదారులు, ప్రయాణికులు కారును రోడ్డు పక్కకు నెట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

క్షుద్ర పూజల ఆనవాళ్లతో భయాందోళన

ప్రజాశక్తి - రాచర్ల

రాచర్ల నుండి అనుముల వీడు వెళ్లే ప్రధాన రహదారిలో డంపింగ్ యార్డు దగ్గర క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పసుపు, కుంకుమ, నిమ్మకాలు పెట్టి ముగ్గులు వేసి ఉండటంతో క్షుద్ర పూజలు చేశారనే అనుమానాలు స్థానికుల్లో నెలకొన్నాయి. ఈ రహదారి వెంట నిత్యం అనేక గ్రామాల నుంచి వంద లాదిమంది ప్రజలు, విద్యార్థులు తిరుగుతుంటారు. క్షుద్ర పూజ ముగ్గులు చూసిన ప్రజలు, విద్యార్థులు అటు వెళ్లటానికి భయపడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కిలో రూ.లక్షకుపైనే...

(మొదటిపేజీ తరువాయి)

ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.20 లక్షలు ఎకరాల్లో మిర్చి సాగుకు రైతులు ఆశక్తిగా ఉన్నారు. నియోజకవర్గంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లో గత సీజన్‌లో 28,350 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఈ ఏడాది 32 వేల ఎకరాలు దాటుతుందని ఉద్యాన శాఖాధికారుల అంచనా. ఎకరాకు 10 నుంచి 12 ప్యాకెట్లు. ఒక్కో ప్యాకెట్ తొమ్మిది గ్రాములు (1500 విత్తనాలు) విత్తనాలు అవసరం అవుతాయి. సాధారణంగా జులై ఆఖరులో మిర్చి సాగు మొదలవుతుంది. కంపెనీలు చేస్తున్న ప్రచారం, విత్తన మార్కెట్‌లో హడావుడి కారణంగా భవిష్యత్తులో ఇంకా ధరలు పెరుగుతాయోమో, ఆ కంపెనీ విత్తనాలు అయిపోతాయో మోనని రైతులు కంగారు పడుతున్నారు. ఈ కంగారును వ్యాపారులు ఆసరాగా చేసుకొని విత్తన ధరలు అమాంతంగా పెంచేస్తున్నారు.

ధరలు పెరుగుదల ఇలా..

విత్తన విక్రయాలు 10 నుంచి 15 రోజుల కిందటే మొదలయ్యాయి. ధర రోజుకో రకంగాఉంటోంది. తమ కంపెనీ విత్తనాలకు దోమ, ముడత తెగుళ్లు రావని, గత సీజన్‌లో మంచి దిగుబడి వచ్చిందని ఓ కంపెనీ ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. డీలర్ల వద్ద తమ కంపెనీ విత్తనాల బుకింగ్ ముగించామని, త్వరగా కొనుక్కోవాలని చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తొలుత విత్తనాల ప్యాకెట్ ధర రూ. 1000 నుంచి రూ. 1200 చేరింది. ఆదే ధరకు రైతు కొనాల్సి వస్తే ఎకరాకు విత్తనాల కొనుగోలు ఖర్చే రూ.20 వేలకు పైగా ఉంటుంది. విత్తన ధరలు మార్కెట్‌లో ఇలా పెరుగుతున్నా అధికారులు నియంత్రించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలనే విధానం సరిగా అమలు కావడం లేదు.

సిపిఎం రాజకీయ శిక్షణా తరగుతులు ప్రారంభం

(మొదటిపేజీ తరువాయి)

సమావేశంలో అసెంబ్లీ లోవిడుదల చేసిన శ్వేతపత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌కె.మాబు, జివి. కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు.

జిల్లాకు నిధులే పెద్ద ఎజెండా

(మొదటిపేజీ తరువాయి)

పోరాడాలి. మౌనం దాల్చితే గతంలో మాదిరిగానే నష్టం జరుగుతుంది. ఓటాన్ బడ్జెట్‌లో రూ.1544.07 కోట్లు చూపారు. వీటిని యథాతథంగా కేటాయిస్తారా?లేక సవరిస్తారా? చూడాలి. నిన్న జరిగిన అసెంబ్లీలో కొత్తగా బడ్జెట్ ఏమీ పెట్టలేదు. అంటే ప్రస్తుతానికి ఓటాన్ బడ్జెట్ అమలులో ఉంటుంది గుండ్లకమ్మగేట్లు కొట్టుకు పోయాయి. వాటికి ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. దీనికి గతేడాది ఖర్చు రూ.4.03 కోట్లుగా చూపారు. ఈఏడాది ఓటాన్ బడ్జెట్‌లో రూ.106.46 కోట్లుగా చూపారు. గేట్లు కొట్టుకుపోయాక చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఈ ప్రాజెక్టును సందర్శించారు. ఇపుడు దీనికి నిధులు అవసరం ఉంది. నిధుల్లేక నిర్వహణ దెబ్బతిన్నది. పాలేరు రిజర్వాయర్ పనులు చేపట్టాల్సిఉంది. సాగునీటి వనరుల ఆధునీకరణ పనులకోసం నిధులు కావాలి. ఎత్తిపోతల పథకాలూ మూతపడ్డాయి. ఒంగోలుతోపాటు అనేక పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు కొనసాగుతున్నాయి. కనిగిరికి ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగర్ జలాలు అందడంలేదు. అక్కడ ఫ్లోరిన్ వెంటాడుతోంది. మరణాలు సంభవిస్తున్నాయి. వెలిగొండ పూర్తయితేనే ఈప్రాంతానికి నీటి కష్టాలు తీరుతాయి. ఇక 2014లో అధికారంలోకి వచ్చినపుడు అసెంబ్లీలో ప్రకటించిన పథకాలు,ప్రాజెక్టులూ ఏవీ కార్యరూపం దాల్చలేదు. దొనకొండ పరిశ్రమల కేంద్రం ఎండమావిగా మారింది. అక్కడ ఇపుడు మళ్లీ విమానాశ్రయం అభివృద్ధి తెరపైకి వచ్చింది. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్ కలగానే మిగిలింది.సోలార్ ప్రాజెక్టులూ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రామాయపట్నం వద్ద పేపరుమిల్లు ఆగిపోయింది. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్, మైనింగ్ యూనివర్సిటీ పెండింగ్‌లో ఉన్నాయి.శిల్పారామం, క్రీడాప్రాంగణాలు ముందుకు సాగలేదు. ఒంగోలు-కర్నూలు రహదారి నాలుగులైన్ల విస్తరణ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకూ నాలుగులైన్ల రహదారి విస్తరణకు కొంత ప్రయత్నాలు కేంద్రంలో జరిగాయి. వాటిని ఇపుడు ఎంపీలు పట్టించుకుని రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలి .కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి. ఇంకా గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. జిల్లా డెయిరీని పునరుద్ధరించాల్సిన కర్తవ్యం మిగిలే ఉంది. అమూల్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం నేతలు ఇపుడు దాన్ని ఎలా ముందుకు తీసుకుపోతారనేదీ చూడాలి. ఒంగోలులో రోజూ తాగునీరు అందించడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడం కీలక హామీలుగా ఉన్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం,అక్కడ కార్యాలయాలు స్థాపన వంటివి జరగాల్సి ఉంది. ఏదేమైనా నిధులే పెద్ద ఎజండా.రాష్ట్రానికి కేంద్రం నుంచి తెస్తారా?లేక రాష్ట్రం నుంచి తెస్తారా?అన్నది ప్రజలకు సంబంధం లేని అంశం. ఏదో రూపంలో నిధులు తెస్తేనే అవసరాలు,హామీలు తీరుతాయని ఇద్దరు మంత్రులూ, పాలకపక్ష ఎమ్మెల్యేలు గుర్తించాలి.

కాలువల్లో పూడిక తీత లేనట్లేనా..?

(మొదటిపేజీ తరువాయి)

నుంచి వచ్చే మురుగునీరు నల్లమడ, రొంపేరు, వేటపాలెం, ఈపురుపాలెం స్ట్రయిట్ కట్‌లు,పేర్లి, తుంగభద్ర, కొల్లిమర్ల డ్రెయిన్ల ద్వారా సముద్రంలో కలవాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ డ్రెయిన్లకు మరమ్మతులు చేపట్టిన పరిస్థితి లేదు.

మరమ్మతులకు నోచని కొమ్మమూరు బ్రాంచి కాలువలు

కృష్ణా పశ్చిమ డెల్టాలో దుగ్గిరాల లాకుల నుంచి చినగంజాం వరకూ ఉన్న కొమ్మమూరు కాలువ పంట పొలాలకు అత్యంత ముఖ్యమైనది. ఈ కాలువ అనుసంధానంగా పంటపొలాలకు నీరు సరఫరా చేసే బ్రాంచి కాలువలు ఉన్నాయి. వాటికి పూర్తి స్థాయి మరమ్మతులు జరుగలేదు. చాలా చోట్ల కట్టలు కోతకు గురై బలహీనంగా ఉన్నాయి. కాలువ చివరి భూములకు సాగు నీరు అందాలంటే కాలువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాల్సి ఉంది. కాలువల్లో గుర్రపు డెక్క, జమ్ము పేరుకు పోయి ఉంది. దీంతో దిగువ ప్రాంతాలకు సాగునీరు చేరడం లేదు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో కాలువల మరమ్మతుల కోసం రూ. 2.86 కోట్ల అంచనాలతో 49 పనులు చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. ఇందులో రూ.5 లక్షల పైన వ్యయంతో చేసే పనులు 22, రూ.5 లక్షల లోపు వ్యయంతో చేపట్టే పనులు 27 ఉన్నాయి. ఈ పనుల కోసం టెండర్లు పిలిచారు.

బిల్లుల కోసం ఇక్కట్లు

మురుగు కాలువల మరమ్మతుల కోసం రూ 7.30 కోట్ల అంచనాలతో 98 పనులు గుర్తించారు. చీరాల డివిజన్‌లో 37 పనులు, రేపల్లె డివిజన్‌లో 61 పనులు చేపట్టాల్సి ఉంది .టెండర్లు కూడా పిలిచారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించి 5 నెలల లోపు పూర్తి చేయాల్సి ఉంది. మురుగు నీటి పారుదల శాఖ ద్వారా 2022-23 సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.58 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2023-24 కు సంబంధించి రూ 4.12 కోట్ల చెల్లించాల్సి ఉంది. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గుర్రపు డెక్క, జమ్ము తొలగింపు పనుల చేపట్టాలంటే రూ.7.30 కోట్లు మంజూరు చేయాలి. పెద్ద, చిన్న డ్రెయిన్లకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టక పోతే ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పంట కాలువ మరమ్మతులు, పూడిక తీతల పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది.

CHANGE OF NAME

I, **GUNDAPANENI MOUNIKA,** W/o. Yallanki Naresh Chowdary, Occupation : House wife, Resident of Pedalatripi, Chinalatrip, Gudluru,Sri Potti Sriramulu Nellore District, Andhra Pradesh -523115, India. I have changed my son name from **YALLANKI BALA KARTHIKEYA** to **YALLANKI BALA KARTHIKEYA** (New Name) as per affidavit dated **26/07/2024** before Public Notary, Ongole.



శ్మశాన వాటికకు కేటాయించి స్థలం ఇదే

శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు

ప్రజాశక్తి - భట్టిప్రోలు

మండల కేంద్రమైన భట్టిప్రోలు దళితవాడకు గత 15ఏళ్లగా స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరగా గత వైసిపి ప్రభుత్వంలో సర్వే నెంబర్ 129లో 1.75 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తహశీల్దారు, రేపల్లె ఆర్డిఓ ఆదేశాల మేరకు సర్వేయర్ భూమిని హద్దులు నిర్ణయించి స్మశాన వాటికకు కేటాయించి నట్లుగా సంఘ పెద్దల సమక్షంలో శనివారం అప్పగించారు. బాల సౌరి నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న డొంక పోరంబోకు భూమిని స్మశాన వాటికకు కేటాయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచి ధారా రవి కిరణ్మయి, చెన్నయ్య, టిడిపి నాయకులు కనపర్తి సుందరరావు సంతోషం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్లో మైనార్టీల పట్ల వివక్ష

ప్రజాశక్తి - భట్టిప్రోలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ ఆశా జనంకంగా లేదని వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు సిరాజుద్దీన్ ఆరోపించారు. బడ్జెట్లో రూ.3183.24వేల కోట్ల మాత్రమే కేటాయించటం వివక్షకు తావిస్తుందన్నారు. ఇది 2023 - 24 బడ్జెట్ కంటే తక్కువేనని అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కనీసం రూ.50వేల కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు.

శ్రీనివాసరాజును విధుల్లోకి తీసుకోవాలి

ప్రజాశక్తి - బాపట్ల

మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద జాతీయ రహదారిపై టోల్ గేట్ యూనియన్ సిఐటియు కార్యదర్శి ఎస్ శ్రీనివాసరాజు కార్మిక సమస్యలపై మాట్లాడుతున్నాడనే నెపంతో యాజమాన్యం విధులకు రావద్దని ఆపడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ మనిలాల్, సిహెచ్ మజుందార్ తీవ్రంగా ఖండించారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ హైవేలో గత 20ఏళ్లుగా పనిచేస్తున్న శ్రీనివాసరాజు విశాఖపట్నం కుచెందిన సంస్థ ప్రస్తుతం టోల్ గేట్ నిర్వహణ బాధ్యత తీసుకుందని, ఆ సమస్య యజమాన్యం కార్మికులను ఇబ్బందులు గురి చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కంపెనీ మేనేజర్ శ్రీమన్నారాయణ కార్మికులను బెదిరిస్తూ, దుర్భాషలాడి మానసిక వేదనకు గురి చేస్తున్న శ్రీమన్నారాయణను సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

పెద్దనక్కలపాలెంలో నేత్రదానం

ప్రజాశక్తి - ఇంకొల్లు

మండలంలోని పెదనక్కలపాలెంకు చెందిన బాచిన సుబ్రావమ్మ (73) శనివారం చనిపోగా ఆమె కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా నేత్రదానానికి అంగీకరించారు. గుంటూరు శంకర్ కంటి వైద్యశాలకు చెందిన డాక్టర్ షాహిని సుబ్రావమ్మ కార్నియాను సేకరించారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు చేయూత

ప్రజాశక్తి - చీరాల

మండలంలోని ఈపురిపాలెం బాలుకోన్నత పాఠశాల్లో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి, ట్రిపుల్ ఐటిలో సీటు సాధించిన విద్యార్థినులకు బ్రహ్మ సమాజం ప్రతినిధులు శనివారం చేయూత అందించారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జి దివ్యస్నేహ, ఎన్ లక్ష్మి, బి మోక్షికను అధ్యక్షులు కారంపూడి శేషబాబు, సెక్రటరీ గుంటి అప్పారావు, రంగనాయకులు, జి సూరిబాబు, కె కోటేశ్వరరావు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం కె హనోరా పాల్గొన్నారు.

కాలువల మరమ్మతులకు నివేదిక ఇవ్వండి

అధికారులను ఆదేశించిన ఎంఎల్ఎ నరేంద్ర వర్మ


ప్రజాశక్తి - బాపట్ల

వంట కాలువలు, మురుగు కాలువలకు అవసరమైన మరమ్మత్తులు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శాసన సభ్యులు నరేంద్ర వర్మ కోరారు. మండలంలో జిల్లెళ్ళమూడి బ్రిడ్జి వద్ద నుండి ఏటి ఒడ్డు ఉప్పరపాలెం పిటి ఛానల్ షెట్టర్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. మూలపాలెం నుండి పిటి ఛానల్ పంట కాలువతోపాటు నరసాయపాలెం లాకులను పరిశీలించారు. కంకటపాలెం చెరువు వద్ద జలవనరుల అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంట కాలువలు, మురుగు కాలువల మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలు యుద్దప్రాతి పదికన సిద్ధం చేయాలని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పారు. కాలువలకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో పంట కాలువల స్థితిగత్తులు పరిశీలించాలని ఆదేశించారు.



పంట కాల్వను పరిశీలిస్తున్న ఎంఎల్ఎ నరేంద్ర వర్మ

అబ్దుల్ కలాంకు ఘన నివాళి



నివాళులు అర్పిస్తున్న బుచ్చయ్య చౌదరి, నరేంద్ర వర్మ

ప్రజాశక్తి - బాపట్ల

ఎపిజె అబ్దుల్ కలామ్ వర్ధంతిని అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక త్రవ్వకాలవ వద్ద కలాం విగ్రహానికి రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు, జనసేన ఇన్ఛార్జి నామన శివన్నారాయణ, తెలుగుదేశం అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వేమూరు : ఎపిజె అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు నక్కా ఆనందబాబు తన క్యాంపు కార్యాలయంలో కలాం చిత్రపటానికి పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశ రక్షణ రంగానికి విశేష సేవలు అందించారని అన్నారు.

భట్టిప్రోలు : మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం 9వ వర్ధంతి శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరచారు. ఎఒ జలజ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చీరాల : మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియ, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్ కలాంను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంఎల్ఎ ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వహించారు. కలాం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అద్దంకి : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కార్యాలయంలో ఎపిజె అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సంద ర్భంగా ఘన నివాళులర్పించారు. రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అధ్యక్షత వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ అబ్దుల్ కలాంకు నీతి, నిజాయితీలే ఆస్తులని అన్నారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి చుండూరి మురళీ సుధాకరరావు, మలాది శ్రీనివాసరావు, షేక్ మహమ్మద్ రఫీ, చిన్ని మురళీకృష్ణ, డాక్టర్ ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, పసుపులేటి ఆంజనేయులు పాల్గొన్నారు.



కలాం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఆనందబాబు



అబ్దుల్ కలాంకు నివాళులర్పిస్తున్న ఎంఎల్ఎ కొండయ్య

బాలికల వసతి గృహంలో ఆర్డిఒ విచారణ

ప్రజాశక్తి - రేపల్లె

స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆర్డిఒ హేలాషారోన్ శనివారం విచారించారు. 2వ వసతి గృహంకు చెందిన 8వ తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తి బండిపై తీసుకు వెళ్ళటం కలకలం రేగింది. బాలిక సమయస్ఫూర్తితో దుగ్గిరాల మండలం పెద్ద కొం డూరు సమీపంలో తప్పించుకొని స్థానికుల సాయంతో దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడ నుండి బాలిక ను తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక విషయం వెలు గులోనికి రావడంతో ఆర్డిఓ హేలా షారోన్ తన సిబ్బంది తో హుటా హుటిన వసతి గృహానికి చేరుకు న్నారు. బాలి క, ఆమె బంధువులతో మాట్లాడారు. ఆయా తన మాట వినలేదని రెండు రోజులు భోజనం పెట్టలేదని ఆర్డిఒకు బాలిక చెప్పింది. స్పందించిన ఆర్డిఓ బాలిక బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు గమనించలేదని ఆయా, వార్డెన్ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆర్డిఒ మాట్లాడుతూ జరిగిన విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని చెప్పారు. బాలిక నుంచి ఫిర్యాదు స్వీకరించి ఉన్నతాధి కారులకు నివేదిక అందజేస్తామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వారానికి రెండు రోజులు తనిఖీ లు చేయాలని ఆదేశించారు. బాలికను బండిపై తీసుకొని వెళ్ళిన వ్యక్తికి గురించి సీసీ కెమెరాలు పరిశీలించాని కోరారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.



హాస్టల్లో విచారిస్తున్న ఆర్డిఒ హేలాషారోన్

సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలి : ఎస్ఎఫ్ఐ

ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని ఎవరో తీసుకువెళ్ళారంటూ వచ్చిన అరోపణలుపై ఎస్ఎఫ్ఐ బృందం హాస్టల్లో పరిశీలించారు. ఘటనపై పోలీస్ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయిని అన్నారు. విద్యార్థినులు భయపడాల్సిన పనిలేదని అన్నారు. వేగవంతంగా విచారణ చేసి విద్యార్థిని తనంతట తనే పారిపోయిన పోలీసులు తెలిపారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎన్ శివశంకర్ అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారని అన్నారు. బాలికల హాస్టల్కు రోణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. బయట వ్యక్తులను అనుమతించ వద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎం సూర్య ప్రకాష్, ఉపాధ్యక్షులు వై నవీన్ కుమార్, సహాయ కార్యదర్శి పి ఎలియ్యా పాల్గొన్నారు.



గజ ఈతగాళ్లకు సూచనలు ఇస్తున్న డిఎస్పి మురళీకృష్ణ

సూర్యలంకలో గట్టి భద్రతా చర్యలు

బాపట్ల డిఎస్పి మురళీకృష్ణ

ప్రజాశక్తి - బాపట్ల

సూర్యలంక బీచ్లో సముద్ర స్నానాలు ఆచరించే పర్యాటకులకు గజ ఈతగాళ్ళు, పోలీసు సిబ్బంది గట్టి భద్రత చర్యలు చేపట్టాలని డిఎస్పి మురళీకృష్ణ సూచించారు. బీచ్ను ఆయన శనివారం సందర్శించారు. సముద్రంలో స్నానాలు చేసే వారు లోతుకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తుండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గజేతగాళ్ల సేవలు వినియోగించుకోవాలని అన్నారు. మైకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా హెచ్చరించాలని చెప్పారు. ఏ విధమైన అపశృతి జరగకుండా వ్యవహరించాలని పోలీసులు, గజతగాళ్లను ఆదేశించారు.

పేద కుటుంబానికి చేయూత

ప్రజాశక్తి - చీరాల

లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష దంపతుల సహకారం తో స్థానిక దండుబాట కాలువ గట్టుపై నివాసం ఉంటు న్న 30 నిరుపేద కుటుంబాలకు సోలార్ లైట్లు, దుప్పట్లు, చాపలు, నిత్యవసర సరుకులు శనివారం అందజేశారు. సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 5ఏళ్లగా పేద, దివ్యాంగ ప్రజలకు తమ సంస్థ తరుపున సేవాలు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డేవిడ్, సాంబయ్య, దయాకర్, శివపూర్ణ, నిస్సి, గ్రేస్ బాబు, రాజు, కుమార్, గోపి, భాస్కర్, ప్రకాష్ పాల్గొన్నారు.



నిర్మానుషంగా ఉన్న తాతావారిపాలెం

విజృంభిస్తున్న జ్వరాలు

పత్తాలేని జిల్లా అధికారులు

ప్రజాశక్తి - భట్టిప్రోలు

మండలంలోని సూరేపల్లి పంచాయితీలోని తాతావారిపాలెంలో గత 20 రోజులుగా విష జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో 450మందికిపైగా ప్రజలు ఉండగా వీరిలో దాదాపు 400మందికి పైగా జ్వరాలు సంక్రమించి కొందరికి తగ్గిపోగా మరికొందరు వివిధ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్నారు. అప్రమత్తమైన భట్టిప్రోలు పిహెచ్సి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త పరీక్షలు చేపట్టి మందులు పంపిణీ చేస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. జ్వరాల కారణాలను తెలుసుకునేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్రాగునీటినీ సేకరించి పరీక్షలు చేశారు.

డెంగ్యూతో బాధపడుతున్న గ్రామం

ఒకే గ్రామంలో వందల సంఖ్యలో జ్వరాల బారినపడి ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మండల, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ చేపట్టి చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవచూపి తాతావారి పాలెంలో విజృంభిస్తున్న డెంగ్యూ విషజ్ జ్వరాల నివారణపై చర్యలు చేపట్టాలని కోరుచున్నారు. ఈ విషయంపై వైద్యాధికారిని డిఎల్ పద్మజ మాట్లాడుతూ జ్వరాలు వెలుగు చూసిన నాటి నుండి వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించి చికిత్స అందిస్తు న్నామని అన్నారు. డెంగ్యూ నిర్ధారణ చేసే విధానం ఉందని, ప్రైవేటు వైద్యశాలలు రోగుల ఆందోళనను ఆసరాగా తీసుకొని భయభ్రాంతులకు గురి చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

దిగుబడి తగ్గి..ధర పతనమై..

- పడిపోయిన బత్తాయి ధరలు

- అప్పుల ఊబిలో

కూరుకుపోతున్న రైతులు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం

ఈ ఏడాది బత్తాయి దిగుబడి తగ్గింది. ధర కూడా పతనం కావడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక విలవిలలాడుతున్నారు. నిన్నటి వరకూ టన్ను ధర రూ.20 వేలు పలికింది. అంతలోనే మార్కెట్లో ధర తగ్గిందని స్థానిక బ్రోకర్లు అమాంతంగా ధరలు తగ్గించారు. ప్రస్తుతం టన్ను బత్తాయిలు రూ.15 వేలకు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో టన్ను బత్తాయిల ధర రూ. 30 వేలు పలికింది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు.

తగ్గిన దిగుబడి

వర్షాలు కురవకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో బత్తాయి తోటలు కాపు ప్రారంభానికి ముందే బెట్టకొచ్చాయి. పూత, పిందె రాలిపోయాయి. సుమారు 18 వందల ఎకరాల్లోని బత్తాయి తోటలు నిలువునా ఎండి పోయాయి. కొంత మంది రైతులు అధిక శ్రమ కోర్చి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అదనపు బోర్లు వేయించుకున్నారు. వాటిలో నీరు పడక తీవ్రంగా నష్టం పోయారు. మరి కొందరు ట్యాంకరుకు రూ. 8 వందల చొప్పున ఖర్చు చేసి నీటికి తెప్పించుకొని, ఇలా వారోనికోసారి నీటి తడులు పెడుతూ తోటలను కాపాడుకున్నారు. అయినప్పటికీ దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు కనీసం



బత్తాయి కాయలు

అయిదు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా రెండు నుంచి మూడు టన్నులు కూడా వచ్చేపరిస్థితి లేదని అమానుగుడిపాడు రైతులు నరసయ్య, వెంకట పిచ్చయ్య, సుబ్బారావు వాపోయారు. ధర భాగా ఉందనుకుంటే ఊరించినట్లే ఊరించి దిగజారిందని త్రిపురాంతకం మండలం దూపాడు రైతు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తోటలను కాపాడుకునేందుకు అదనంగా బోర్లు వేసి అప్పుల పాలయినట్లు పుల్లలచెరువు మండలం రాచకొండ రైతు సుబ్బారెడ్డి తెలిపారు. దిగుబడి తగ్గడంతో అప్పుల నుంచి బయటపడలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కాయలకు మంగు సోకడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదంటున్నారు. డిల్లీ, కలకత్తా, హైదరాబాద్, రాజస్తాన్, కర్నాటక, విజయవాడ, పాట్నా తదితర ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడంతో బత్తాయిల కొనుగోలు తగ్గింది. దీంతో ఈ పాంత్రం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి.

దళారులతో రైతులు నష్టపోతున్నారు

దుగ్గినేని శివయ్య, రైతు, వాదంపల్లి



దళారుల కారణంగా గిట్టుబాటు ధర దక్కక రైతులు నలిగి పోతున్నారు. అసలు ధరను బయటకు పొక్కనీయకుండా దళారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మంచి ధర ఉన్నప్పుడు కాయలు కోయమంటే ఇంకా ఊరలేదంటూ మెలిక పెట్టి తీరా ధర తగ్గగానే హడావుడిగా కాయలు కోయి స్తున్నారు. ముందస్తుగానే అగ్రిమెంట్ చేసుకొని కొంత డబ్బులు పెట్టుబడులకు ఇచ్చి ధర పెరగనివ్వకుండా చూస్తున్నారు.

అమ్ముకొనే అవకాశం లేదు..

దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి

రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి



యర్రగొండపాలెంలోని మార్కెట్ యార్డులో నేరుగా బత్తాయి కాయలను అమ్ముకునే అవకాశం కల్పించాలి. మార్కెట్ యార్డులోని కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తే కాయలను దాచుకునే అవకాశం ఉంటుంది. కాయలను కోల్డు స్టోరేజీలో ఉంచినప్పుడే వాటిని విక్రయించకుండానే 50 శాతం మేరకు అప్పు తీసుకొనే వీలు కలుగుతుంది. ఈ సౌకర్యం లేని కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన అరకొర పంట కూడా దళారులు చెప్పిన ధరకే నిలువునా తెగనమ్మి తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది.



జోస్న దేవిని సన్మానిస్తున్న పూర్వవిద్యార్థులు

జోస్న దేవికి సన్మానం

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్

ఈనెల 14 నుంచి 24 వరకూ అమెరికాలోని బహయే రాష్ట్రం క్లీవ్ లాండ్‌లో పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ -2024 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఒంగోలు పివిఆర్ బాలికల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు డి.జోస్న దేవి పాల్గొని ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించారు. 50 మీటర్ల స్విమ్మింగ్ విభాగంలో జోస్నదేవి క్యాంస పతకాన్ని సాధించారు. కాంస్య పతకం సాధించిన జోస్న దేవిని పివిఆర్ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జోస్నదేవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థ డివి.సుబ్బారావు, ఒ.నరసింహా శాస్త్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయుడు ఆరిగ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.



అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్న దృశ్యం

అక్రమ కట్టడం కూల్చివేత

ప్రజాశక్తి-మార్కాపురం

మార్కాపురం మున్సిపాలిటీలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఓ వ్యక్తి విలువైన స్థలాన్ని ఆక్రమించాడు. అక్రమ రిజిస్ట్రేషన్‌తో హక్కులు పొందాడు. ఆ స్థలంలో అక్రమ కట్టడం కూడా పూర్తి చేశాడు. దాని ఖరీదు రూ. కోటిపైగానే ఉంటుందని అంచనా. దీనిపై ప్రజాశక్తిలో గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడులతో అధికారులు అక్రమిత స్థలంలో అక్రమ కట్టడాన్ని తొలగించలేకపోయారు.

మార్కాపురం మున్సిపాలిటీ ఆధీనంలోని సర్వే నెంబరు 494/బి4లో 124 చదరపు గజాల స్థలం ఉంది. అక్కడ చదరపు గజం స్థలం ధర రూ. లక్ష ఉంటుందని అంచనా. ఈ స్థలం ఆర్‌టిసి బస్టాండు ఆనుకుని ఉంది. ఈ ప్రదేశం వాణిజ్య ప్రదేశం. వ్యాపారానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఆనుకున్ని గతంలో అన్న క్యాంటిన్ నిర్వహించారు.

ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అధికారాన్ని కోల్పోయింది. టిడిపి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆక్రమిత స్థలంలో వైసిపి నేత అక్రమ కట్టడాన్ని తొలగించాలని అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెరిగింది. స్థలం ఆక్రమించిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆక్రమణదారుడు ఖాళీ చేయలేదు. మున్సిపల్ అధికారులు జెసిబితో ఆక్రమ కట్టడాన్ని శనివారం కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్ ఇ.కిరణ్ ఘటనా స్థలంలోనే ఉండి అక్రమ కట్టడాన్ని తొలగించారు.

వీల్‌చైర్ అందజేత

ప్రజాశక్తి - గిద్దలూరు : గిద్దలూరు పట్టణంలోని 17వ వార్డు నల్లబండ బజార్‌కు చెందిన వికలాంగురాలికి టిడిపి నాయకుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి శనివారం వీల్‌చైర్ అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి పార్టీ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

పేదలను వంచించిన కేంద్రం

ఎస్‌కెఎం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

గ్రామీణ పేద ప్రజలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వంచిందని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే దిశగా పాలన పాలన సాగిస్తుందన్నారు. అందులో భాగంగానే మూడు నల్ల వ్యవసాయ చట్టాలను దొడ్డి దాటిన తీసుకువచ్చారన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం నుంచి వచ్చిన నిరసనల ధాటికి తట్టుకోలేక ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పటమే కాకుండా, మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు లిఖితపూర్వక హామీ ఇచ్చారన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు పంటల గిట్టుబాటు ధరలను కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. పేదలను కొట్టి, కార్పొరేట్లకు దోచిపెట్టేలా బడ్జెట్ ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ రైతాంగ, కార్మిక, పేద ప్రజలు, గ్రామీణ వ్యతిరేక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉందన్నారు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ఎంఎస్‌పిలో సి2 ప్లస్ 50 శాతాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసే ఏ ఒక్క చర్య తీసుకోలేదన్నారు. ప్రభుత్వ ఆర్థిక



మాట్లాడుతున్న చుండూరి రంగారావు

విధానాలతో గ్రీస్, శ్రీలంక, పాకిస్తాన్ తరహా సంక్షోభం దేశంలోనూ తలెత్తే పరిస్థితి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులకు ఈనెల 29న ఒంగోలు కలెక్టరేట్ వద్ద బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.లలిత కుమారి మాట్లాడుతూ కేంద్రం వ్యవసాయ రంగం ఉత్పత్తులు ఉత్పాదకత పెంచాలని బడ్జెట్‌లో చెప్పిందని, కేటాయింపులు తగ్గించి ఉత్పాదక పెంచమనడం అర్థం లేనిదన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అప్పు సమకూర్చుతామని చెప్పడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఇతర విభజన హామీలను సాధించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, అఖిల భారత భూమి సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు, డిహెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు,

యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోండి

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం అభివృద్ధి చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ డివిఆర్. మూర్తిని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ కోరారు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్‌ను శనివారం కలసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ప్రకాశం జిల్లాకి యూనివర్సిటీ మంజూరు చేశారని, అభివద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు. యూని వర్సిటీకి అటా చ్మెంట్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ అన్ని విషయాలను ప్రభుత్వం దష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు శ్యాం,అన్వేష్,లక్ష్మణ్,మురళి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న 'స్టూడెంట్ క్యాబినేట్ ఓథ్ సెర్మని'

ప్రజాశక్తి-మార్కాపురం

మార్కాపురం పట్టణ సమీపంలోని బోడపాడు రోడ్డులోనునన 'రాక్‌వెల్ స్కూల్‌'లో స్టూడెంట్ క్యాబినేట్ ఓథ్ సెర్మనీ శనివారం నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గరల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గరల్ స్థానాలతో పాటు కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 1వ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎన్నికలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ మేనేజ్‌మెంట్‌ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్కూల్



స్కేటింగ్ చేస్తున్న విద్యార్థులు

విద్యార్థులు ఈ ఎన్నికల్లో పాల్గొన్న తీరు, గెలుపొందిన వారి ప్రమాణా స్వీకారాలు, గౌరవ వందనం లాంటి కార్యక్రమాలను చూసిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అనంతరం రాక్‌వెల్ స్కూల్ డైరెక్టర్లు వెన్నా నాగార్జునరెడ్డి, సింధూజ సూరా, ప్రిన్సిపల్ నవీన్ వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాక్‌వెల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతులకు సహకరించాలి

ప్రజాశక్తి - బాపట్ల

పంట సాగు దారుల చట్టం -2019 ద్వారా భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసి భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే విధంగా సహకరించాలని డిబిఆర్‌సి బృందం ఎఒ వై రామకృష్ణను కోరారు. కౌలు రైతు సమస్యలపై జిల్లా వ్యవసాయ అధికారికి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ బి రమణమూర్తి, రీజనల్ కో - ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. భూ యజమానులు కౌలు రైతులకు సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, కౌలు రైతుల పంట సాగు దారులు గ్రామ స్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుందని అన్నారు. భూమిపై కాదనే అంశాన్ని భూ యజమానులు గుర్తెరిగి కౌలు రైతులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్లు ఎన్ శ్రీలత, వి భగవాన్ దాస్ పాల్గొన్నారు.

విఆర్ఎ కోటయ్య మృతి

ప్రజాశక్తి - సంతమాగులూరు

మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన విఆర్ఎ అంగలకుదుటి కోటేశ్వరరావు (కోటయ్య) (56) అనారోగ్యంతో శనివారం తన ఇంటి వద్దమృతి చెందారు. ఆయన గ్రామంలో 13ఏళ్లుగా విఆర్ఎగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్యచ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోటయ్య మృతి విషయం తెలుసుకున్న మాజీ జడ్పిటిసి చింతా రామారావు, డిప్యూటీ తహశీల్దారు రాఘవరావు, విఆర్ఒలు శ్యామ్, సయ్యద్ కరీం, పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు, విఆర్ఎలు కె దేవదానం, షేక్ ఆదంషఫీ, ఇశ్రాయేలు, రాఘవరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.



నూజెళ్ళపల్లి పాఠశాల్లో తాగునీటిని పరీక్షిస్తున్న అధికారులు

తాగునీటిని పరీక్షించిన అధికారులు

ప్రజాశక్తి - పంగులూరు

మండలంలోని నూజెళ్ళపల్లి యుపి పాఠశాల్లో తాగునీటిని జలజీవన మిషన్ అధికారులు శనివారం పరీక్షించారు. నీటి నమూనాలను తీసుకుని పరీక్షించారు. ఇక్కడ తాగునీరు బాగానే ఉన్నాయని తెలిపారు. వీటిని తాగునీటికి ఉపయోగించుకోవచ్చని జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ డి సుధీర్ తెలిపారు. తాము జిల్లాలోని కారంచేడు మండలం కుంకలమర్రు, చిన్నగంజాం గ్రామాలను సందర్శించామని చెప్పారు. ప్రజలు బ్లీచింగ్ పౌడర్ కలిపి క్లోరినేషన్ చేసిన నీటిని, క్లోరినేషన్ చేసిన కులాయి నీటిని మాత్రమే తాగాలని చెప్పారు. మరుగుదొడ్డిలో మాత్రమే మలవిసర్జన చేయాలని చెప్పారు. నూజెళ్ళపల్లి పాఠశాల్లో తాగునీరు బాగున్నాయని, వీటిని ఉపయోగించడం ద్వారా ఎలాంటి వ్యాధులు రావని చెప్పారు. కార్యక్రమంలో జలజీవన్ మిషన్ కంట్రోల్ టీం నుండి కె సుజాత మురళి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, హెచ్ఎం కేమా వీరాంజనేయులు పాల్గొన్నారు.

వైసిపి నాయకుల నివాళి

ప్రజాశక్తి -యద్దనపూడి

మండలంలోని సూరవరపుపల్లి గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు బొల్లాపల్లి జాన్ (68) శుక్రవారం మృతి చెందారు. మృతునికి శనివారం అంతిమ యాత్ర నిర్వహించారు. మృతునికి పలువురు నాయకులు నివాళులర్పించారు. మృతుడు కమిషన్ వ్యాపారం చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చేసేవాడని సర్పంచ్ సన్నెబోయిన వెంకటప్పయ్య అన్నారు. మృతునికి భార్య సుశీల, కుమారులు ప్రకాష్, రాజష్, కోడళ్ళు, మనుమరాండ్రు ఉన్నారు. తనుబొద్దివారిపాలెం మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ వీరాంజనేయులు, గ్రామ నాయకులు యల్లమంద, గురవయ్య ఉన్నారు.

చెట్లే ఆరోగ్యానికి మూలం

ప్రజాశక్తి - అద్దంకి

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర శనివారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంఇఒ డి గంగాధరరావు, బి సుధాకరరావు ప్రారంభించారు. ఐఈఈఆర్ డి లక్ష్మమని తెలిపారు. మండలంలోని తిమ్మాయపాలెం, బొమ్మనంపాడు గ్రామాల్లో జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో సన్న ఔషధ మొక్కలు నాటారు. సేవా సంస్థ అధ్యక్షులు బి కిరణ్ చంద్, హెచ్ఎం పి గంగాధరరావు, శ్రీనివాసమూర్తి, పురుషోత్తమ్మ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.



అద్దంకి జెడ్‌పి హైస్కూల్లో మొక్కలు నాటిన విద్యార్థులు

పర్చూరు : శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలో ఎంఇఓ వెంకట రామయ్య శనివారం మొక్కలు నాటారు. ఈసందర్భంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్రుత్వం పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఎఎంఓ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ విశ్వరాణి పాల్గొన్నారు.

వేటపాలెం : స్థానిక జడ్పీబాలికోన్నత పాఠశాల్లో తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఐటిసి ఫినిష్, ఐటీసీ ఎంఎస్‌కె ఫినిష్, రాజా, కొండలు, అనిత, భూషణం, హెచ్ఎం పని సత్యనారాయణ, గ్రీన్ టీచర్ జానమ్మ పాల్గొన్నారు.

పంగులూరు : స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో శిక్ష సప్తహ్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లి, బిడ్డల చేత విద్యా శాఖ అధికారి గల్లా వెంకటేశ్వర్లు శనివారం మొక్కలు నాటించారు. ఎంఇఒ కె నాగభూషణం, జి వీరాంజనేయులు, హెచ్ఎం కొప్పోలు రమాదేవి పాల్గొన్నారు.

చెరుకుపల్లి : మొక్కల ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని ఎంఇఒ నవీన్ కుమార్, లాజర్ అన్నారు. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్ఎం కె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

చీరాల : ఈనెల 22నుండి 28వరకు శిక్షా సప్తాహ్ కార్యక్రమం జరుగుతుందని డిప్యూటీ డిఇఒ ఎం నిర్మల అన్నారు. పేరాల ఎఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్ఎం బి సాల్మన్ రాజు, ఎన్‌జిసి జిల్లా ఇన్‌ఛార్జి పవని భాను చంద్రమూర్తి, ఉపాధ్యాయులు వై గాంధీ, రాజేంద్ర ప్రసాద్, సుందర రామిరెడ్డి, రమణరావు పాల్గొన్నారు.

హెపటైటిస్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం

ప్రజాశక్తి - బాపట్ల

కాలేయాన్ని కాటేసి జీవితాన్ని బలి తీసుకునే హెపటైటిస్ బి వ్యాధి పట్ల ముందస్తు జాగ్రత్తలు అవసరమని సేవా భారతి వైద్యులు, ఆయుర్వేదిక్ ఫిజీషియన్, వైద్య విద్వాన్ ఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జూలై 28న అంతర్జాతీయ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. పాతికేళ్లుగా నాడీ వైద్యులుగా అనుభవం గడించిన ఆయన హెపటైటిస్ - బి లక్షణాలు, నివారణపై వివరించారు. హెపటైటిస్ కామెర్లు వ్యాధి రూపంలో ఉందని అన్నారు. హెపటైటిస్ వ్యాధికారక వైరస్ క్రిములు కాలేయంపై దాడి చేయగానే హెపటైటిస్ దశ ఏర్పడతోందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి గల కొద్ది మంది త్వరగానే పూర్తి నివారణ పొందుతారని తెలిపారు. హెపటైటిస్ - బి తెల్ల కామెర్లు, చక్కెర వ్యాధి, రక్తపోటు, క్యాన్సర్, కీళ్ళవాతం తదితర దీర్ఘవ్యాధులు వచ్చాక చికిత్స కన్నా చేతి నాడీ పరీక్ష సాధారణ వైద్య పరీక్షల ద్వారా తొలి దశలోనే గుర్తించి ఆయుర్వేద - మూలికా ప్రకృతి వైద్యం ద్వారా వ్యాధి నం అవుతుందని అన్నారు. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తూ అంతర్జాతీయ వైద్య నిపుణులను తికమక పెడుతుందని, సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అన్నారు.



ప్రజా వైద్యులు ఎస్ శ్రీనివాస్

నిరుపయోగంగా బోర్లు వేశారని అధికారులపై ఆగ్రహం

ప్రజాశక్తి - పంగులూరు

మండల అభివృద్ధికి గానీ, సమస్యల పరిష్కారానికి గాని ఎలాంటి తీర్మానాలు లేకుండానే మండల సర్వసభ్య సమావేశం శనివారం ముగిసింది. ఎప్పటి లాగానే అధికారులు వచ్చి వారి శాఖలో చేస్తున్న పనులను వివరించి వెళ్లారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఎలాంటి తీర్మానాలు, నిర్ణయాలు చేయలేదు. కేవలం అధికారుల సమీక్షలు మాత్రమే జరిగాయి. ఆర్డబ్ల్యూఎస్ ఎఈ శివయ్య మాట్లాడుతున్న సందర్భంలో అలవలపాడు ఎంపీటీసీ షేక్ హుస్సేన్ బి జోక్యం చేసుకున్నారు. గ్రామానికి ఇటీవల ఐదు బోర్లు మంజూరైతే వాటిని ప్రజలకు అవసరం లేని చోట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటివలన ఉపయోగం లేదన్నారు. ప్రజలకు నిరంతరం ఉపయోగపడే చోట రెండు బోర్లు చెడిపోయి ఉంటే ఎన్నిసార్లు కబురంపిన మరమ్మతులు చేయలేదని అన్నారు. అలవలపాడులో దోమలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అలవలపాడు పంచాయతీ ఇన్చార్జి సెక్రెటరీ వేముల రాజేష్ మాట్లాడుతూ తాను నాలుగు రోజుల క్రితమే ఇన్చార్జి సెక్రటరీగా గ్రామాకి వచ్చానని అన్నారు. బోర్లు విషయంలో తనకు ఏమీ తెలియదని చెప్పారు. ఎంపిడిఒ మ్యాథ్యూ బాబు మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు గ్రామాల్లో జరిగే పనులను పరిశీలించాలని అన్నారు. పారిశుధ్య పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ తేళ్ల నాగమ్మ, జడ్పిటిసి రాయిని ప్రమీల, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎంపిడిఒ మ్యాథ్యూ బాబు

భేటీ బచావో - భేటీ పడావో

ప్రజాశక్తి - వెటపాలెం

తపాల శాఖ సుకన్య సమృద్ధి యోజన చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఎస్‌పి ఎం రేష్మ అన్నారు. స్థానిక అనం త భారత్ క్యాషఉస్ నందు పట్టభదల సంఘం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం శనివారం నిర్వ హించారు. బాలికల సంక్షేమం నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన భేటీ బచావో బేటి పడావో ప్రజల్లోకి తీసుకొని వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా మొదటి నెల సభ్యత్వం రూ.250 సంఘం తరపున చెల్లిస్తామని అన్నారు. సంఘం సభ్యులు రావి మస్తాన్‌రెడ్డి, పూల శ్రీనివాసరావు, కోటి స్వామిగుప్తా, తపాలా శాఖ సిబ్బంది కుమారి, తేజ, రవికుమార్ పాల్గొన్నారు.



కేంద్ర మంత్రిని కలిసిన న్యాయవాది హనుమంతరావు

కేంద్ర మంత్రిని కలిసిన హనుమంతరావు

ప్రజాశక్తి - పంగులూరు

కేంద్ర సమాచార, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి డిఆర్ఎల్ మురుగన్‌ను పంగులూరు వాసి, ఎపి హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది బాచిన హనుమంతరావు విజయవాడలో శనివారం కలిశారు. కేంద్ర బడ్జెట్‌పై మేధావుల చర్చా వేదికలో భాగంగా విజయవాడలో జరుగుతున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మురుగన్ ను కలిసిన వారిలో న్యాయవాది జొన్న శ్రీధర్ పాల్గొన్నారు.



రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కళ్ళ అద్దాలు పంపిణీ

ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ

ప్రజాశక్తి - పంగులూరు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 180 మందికి ఉచితంగా కళ్లద్దాలు శనివారం పంపిణీ చేశారు. జూన్ నెల 27, 29, 30 తేదీల్లో కంటి శుక్లంల ఆపరేషన్ చేయించుకున్న వారికి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. క్యాంప్ చైర్మన్ చిలుకూరి వీరరాఘవయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు షేక్ కాలేషా వలి మాట్లాడారు. రోటరీ క్లబ్ ద్వారా వేలాది మందికి గత 18ఏళ్లలో శుక్లంల ఆపరేషన్లు ఉచితంగా చేయించి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు.పెదకాకాని శంకర్ నేత్రాలయం సహకారంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పెద్దకాకాని శంకర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ యోగేష్ కుమార్, డాక్టర్ మువ్వా జాగృతి గ్లూ కోమాలు కంటి పరీక్షలు నిర్వహించారు. క్యాంప్ చైర్మన్ చిలుకూరు వీర రాఘవయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షుడు షేక్ కలిషావలి పర్యవేక్షించారు. కార్యక్రమంలో బాచిన వెంకట రామారావు, రాయిని రామారావు, ఇమ్మడిశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు.

జగన్‌రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదు

ప్రజాశక్తి - భట్టిప్రోలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేయటం అబద్ధ పత్రాలుగా అభివర్ణిస్తున్న మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ప్రశ్నించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపించారు. అబద్ధాలు ప్రచారం చేయడం మానుకుని చేతనైతే అసెంబ్లీలో సమాధానం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, ఎడ్ల జయశీలరావు, జంగం సాంసన్, ఆదిన బసవ పున్నయ్య, లోకానంధ్, లంకా మురళి, పోతురాజు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నేడు సైకిళ్ల పంపిణీ

ప్రజాశక్తి - వేమూరు

కొల్లూరు మండలం జువ్వలపాలెంలో విఆర్‌కె ట్రస్ట్ ఆధ్వర్యంలో 275 మంది విద్యార్థినీ విద్యార్థులకు సైకిళ్ళు ఉచితంగా అందజేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వేములపల్లి రవికిరణ్ తెలిపారు. ఆరేళ్లకుపైబడి 15ఏళ్లలోపు విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు సైకిళ్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. శాసన సభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ ప్రభుత్వ సలహాదారు, ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షులు వేమూరు రవి కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు.

సాగర్ జలాలతో చెరువులు నింపాలి

ప్రజాశక్తి - పర్చూరు

సాగర్ జలాలతో అన్ని గ్రామాల చెరువులను నింపుకోవాలని ఎంపిడిఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగర్ కాలువ వస్తున్న కారణంగా ఎండిపోయిన చెరువులను నీటితో నింపాలని సర్పంచులకు సూచించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి మేకా ఆనందకుమారి అధ్యక్షతన శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్‌ఛార్జి తహశీల్దారు శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో 3820 మంది కౌలు రైతులకు గతంలో గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిని రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. కొత్తవాళ్లు దరకాస్తు చేసుకోవచ్చని అన్నారు. చెత్త నుండి వర్మీ కంపోస్టును తయారు చేసే కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. తమ గ్రామంలో భూమి ఆక్రమణకు గురైందని కొమర్నేనివారిపాలెం



మాట్లాడుతున్న ఎంపిపి మేకా ఆనందకుమారి

సర్పంచ్ వెంకట సుబ్బయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. స్పందించిన ఇంచార్జి తహశీల్దారు సదరు స్థలంలో 'ఇది ప్రభుత్వ భూమి' అని బోర్డు పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపిలు కోటా ప్రసన్న, పాలేరు వీరయ్య, ఈఒఆర్డి రామకృష్ణ, సీడీపీఓ సుభద్ర, ఎంఇఒ వెంకటరామయ్య, ఎపిఎం లాజరు పాల్గొన్నారు.

గుడ్ వాటర్ ఛానల్ కాలువకు గండి

ప్రజాశక్తి - నిజాంపట్నం

నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక గుడ్ వాటర్ ఛానల్ కాలువకు పెద్ద గండి పడింది. కాలువకు అంత పెద్ద గండిపడి సాగు నీరు వృధాగా పోతున్నప్పటికీ నీటి పారుదల అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజాంపట్నం లాకుల నుంచి గుడ్ వాటర్ ఛానల్ కాలువకు వచ్చే సాగరు నీరు ద్వారా రైతులు పంట పొలాలు సాగు చేసుకుంటూ ఉంటారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుని వరి నారు మడులు సాగు చేస్తున్నారు. ఈ సందర్భంలో గుడ్ వాటర్ ఛానల్ కాలువకు పెద్ద గండి పడి సాగు నీరు మురుగు కాలువలో వృధాగా పోతుంది. సమీప పొలాల రైతులు ఎంత కష్టపడి అడ్డివేసిన నీరు నిలవకపోవడంతో కాలువ గండి పడిన విషయాన్ని పిట్టలవానిపాలెం నీటిపారుదల శాఖ ఎఈకి



కాలువకు గండిపడి వృధాగా పోతున్న సాగునీళ్లు

తెలిపారు. అయన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. చూద్దాం, చేద్దాం అంటూ నీటిపారుదల ఏఈ మాట దాటి వేస్తున్నారని రైతులు అంటున్నారు. పిట్టలవానిపాలెం నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువ గడ్డి పడిన ప్రదేశాన్ని వెంటనే మరమ్మతులు చేసి సాగు నీరు వృధాగా పోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

గురుకుల పాఠశాలలో తనిఖీ

ప్రజాశక్తి - నిజాంపట్నం

స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాలను జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులం పరిసరాలు, తరగతి గదులు, వంట గది, విద్యార్థుల బెడ్ రూంలు, టాయిలెట్స్‌ను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ కె కోటేశ్వరరావు ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. గురుకులంలో ఏమైనా సమస్యలు ఉన్నాయాని అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో నీటి పైపులైన్ వేయించాలని కోరారు. వెంటనే స్పందించి పంచాయతీ సెక్రెటరీకి ఫోన్ చేశారు. గురుకులంలో త్వరితగతిన పైపులైన్ వేయించాలని చెప్పారు. మురుగు నీరు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేయాలని చెప్పారు. ఆట స్థలం శుభ్రం చేయాలని విద్యా



విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న జెడ్‌పిటిసి

ర్థులు కోరారు. పాఠశాల సమస్యలను మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మెరుగైన విద్యను బోధించాలని చెప్పారు. రుచికరమైన భోజనం అందించా లని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట కొనికి వెంకట్రావు, మణిదేవ్ ఉన్నారు.

హెల్మెట్ ధరించాలి : డిఎస్‌పి

ప్రజాశక్తి - బాపట్ల

వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని డిఎస్పి మురళీకృష్ణ అవగాహన కల్పించారు. బాపట్ల – చీరాల ప్రధాన రహదారిలో సీఐ శ్రీనివాసులతో కలిసి హెల్మెట్ లేని వాహన దారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించి స్వల్ప ప్రమాదాలకు సైతం ప్రాణాలు పోగొట్టు కోవడం జరుగుతుందని అన్నారు.

వేటపాలెం : ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరిం చాలని బార్ అసోసియేషన్ న్యాయవాది చిక్కాల రామారావు చెప్పారు. మండలంలోని రామన్నపేట, రావూరిపేట సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. సోషల్ వర్కర్ పిఎల్‌వి ఎస్‌డి మతీన్, పిఎల్‌వి ఎస్‌కె మహబూబ్ సుభాని మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకునికి హెల్మెట్ శ్రీరామరక్ష వంటిదని తెలిపారు. సచివాలయం కార్యదర్శి జి సారథి మాట్లాడుతూ ఐఎస్ఐ మార్క్ గల హెల్మెట్లనే ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో విఆర్ఒ



ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న డిఎస్పి

డి పురుషోత్తం పాల్గొన్నారు.

మేదరమెట్ల : ద్విచక్ర వాహనంపై వెళ్లేవాళ్లు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఎస్ఐ ఎ చంద్రశేఖర్ సూచించారు. రోడ్డు ప్రమాదాలు, హెల్మట్ ప్రయోజనాలు, వాడక పోతే పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలు వివరించారు. హెల్మెట్ లేకపోతే రూ.వెయ్యి అపరాద రుసుం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.



చెత్త నుతలిస్తున్న పంచాయతీ కార్మికులు

పారిశుధ్య పనులు పరిశీలన

ప్రజాశక్తి - కారంచేడు

కారంచేడు గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. గ్రామంలో నీటి నిల్వలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. దోమల వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని వివరించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. నీటి నిలువ ఉన్న ప్రాంతాల్లో సున్నం బ్లీచింగ్ చల్లి శుభ్రం చేయాలని అన్నారు. గ్రామంలో అన్నీ వీధులు తిరిగి పారిశుద్ధ పనులు పరిరక్షించారు.

రేపల్లె : ఈనెల 26నుంచి ఆగస్టు 10వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈఒపీఆర్డి మల్లికార్జునరావు తెలిపారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో పారిశుధ్యం నిర్వహించాలని తెలిపారు.




అన్న దానం చేస్తున్న బట్ట మోహనరావు

ఆశీస్సులు అందించండి

ప్రజాశక్తి - వేటపాలెం

అన్నదానం పొందుతున్న పేదలు ఆర్థిక సహకారం అందించే దాతలను ఆశీర్వదించాలని బట్ట మోహనరావు, పుష్పల్లీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మోహనరావు ఆకాంక్షించారు. గంగా భ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో చేనేత వ్యాపారి సిద్ధి బుచ్చేశ్వరరావు సహకారంతో శనివారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ గ్రామంలో మంచి కార్యక్రమాలకు చేయూత అందిస్తున్న సునీత, డాక్టర్ గౌతమ్, వెంకటవంశీ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. 60మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సునీత, గుత్తి పరంజ్యోతి, సీతారామయ్య, రోహిణి కుమార్ పాల్గొన్నారు.



ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న డిఇఒ

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ప్రజాశక్తి - మేదరమెట్ల

స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో డిఇఒ వెంకటేశ్వర్లు శనివారం మొక్కలను నాటారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమీ తీసిపోకుండా విద్యా బోధన జరుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎల్ పున్నయ్య, ఎంఈఓ 2 రాఘవరావు, హెచ్‌ఎం అంజయ్య, కంచర్ల పోతురాజు పాల్గొన్నారు.

డాక్టర్‌పై ఫార్మసిస్ట్ దాడి

ప్రజాశక్తి - వేటపాలెం

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫార్మసిస్ట్ జిఎన్ వెంకట ప్రసాదరావు తనపై దాడి చేసినట్లు డాక్టర్ కె బాలరాజు ఎస్‌పి, డిఎంహెచ్‌ఓలకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి డాక్టర్ బాలరాజు జిల్లా ఉన్నతాధికారులకు చేసిన పిర్యాదు ప్రతులను విలేకర్లకు అందజేశారు. బాధితుడు డాక్టర్ కె బాలరాజు మాట్లాడుతూ తనపై ఫార్మసిస్టు వెంకట ప్రసాదరావు అకారణంగా దాడి చేసి గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నత అధికారులకు నివేదించాలని పోలీసులు సూచించారు.



ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగిస్తున్న అశోక్ కుమార్

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ప్రజాశక్తి - మేదరమెట్ల

పకృతి వ్యవసాయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్ఆఫ్ఎం టి అశోక్ కుమార్ అన్నారు. స్థానిక ఐకెపి కార్యాలయంలో ఎంఎస్ సభ్యులకు శనివారం అవగాహన కల్పించారు. పకృతి వ్యవసాయం వల్ల భావితరాలకు మంచి గాలి, ఆహారం, భూమిని ఇవ్వగలుగుతామని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి రాబట్టుటకు మంచి అవకాశం అన్నారు. జీవామృతాన్ని తయారు చేయడాన్ని వివరించారు. ఐదు లీటర్లు ఆవు మూత్రం, ఐదు కేజీలు ఆవు పేడ, 5 లీటర్లు మంచినీళ్లు, గుప్పెడు మట్టి, ఐదు కేజీలు సున్నం కలిపి పొడి విత్తనాలపై విత్తన శుద్ధి చేయడం వల్ల సుమారు 40 రోజులపాటు ఆ విత్తనాలకు ఏటువంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోగలరని వివరించారు. కార్యక్రమంలో ఎపిఎం బి అనురాధ, సీసీలు ఎస్‌కె మస్తాన్, వై సాంబయ్య, ఎం చంద్రశేఖర్, సునీత, యూనిట్ ఇన్చార్జి ఎ శ్రీనివాసరావు, బి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

పుస్తకాలు పంపిణీ

ప్రజాశక్తి - పర్చూరు

స్థానిక ప్రాథమికొన్నత పాఠశాల్లో చదువుతున్న 60మంది విద్యార్థులకు నూతలపాడుకు చెందిన రైతు చిమటా వెంకటేశ్వర్లు ఉచితంగా నోట్ పుస్తకాలు శనివారం పంపిణీ చేశారు. తాను గత 20ఏళ్ల నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలు తిరిగి ఉచితంగా విద్యార్థులకు వ్రాత పుస్తకాలు, పెన్నులు అందించనున్నట్లు తెలిపారు. హెచ్‌ఎం కెడివి ప్రసాద్, ఉపాధ్యాయులు హనుమంతరావు పాల్గొన్నారు.

పారిశుధ్య పనులు పరిశీలన

ప్రజాశక్తి - అద్దంకి

మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు మేరకు పట్టణంలోని 17వ వార్డు సమస్యలపై కమీషనర్ సత్యనారాయణ శనివారం పర్యటించారు. సైడ్ కాలువలు, విద్యుత్, తాగునీరు, పారిశుద్యం, కుక్కల బెడాదా ఎక్కువగా ఉందని, బోరింగ్ రిపేర్ ఉందని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. భవానీ సెంటర్, ఇస్లాంపేట, ఇందిరానగర్ గడ్డ, బ్రాహ్మణ వీధి, శివాలయం వీధి, ఠాగూర్ స్కూల్ ప్రాంతంలో పర్యటిచారు. కార్యక్రమంలో తెలుగుదేశం వార్డు ఇంచార్జి షేక్ సైధవలి, నాయకులు కొటికలపూడి మౌలాలి, షేక్ సలీమ్, షేక్ నవాజ్ షరీఫ్, షేక్ మదీన్, శానిటేరి ఇన్స్‌పెక్టర్ శ్రీనివారెడ్డి పాల్గొన్నారు.

31న కౌన్సిల్ సమావేశం

ప్రజాశక్తి - రేపల్లె

మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 31న కౌన్సిల్ హాలులో జరుగు తుందని కమిషనర్ శేషాద్రి తెలిపారు. చైర్ పర్సన్ కట్ట మంగ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఏజెండాలో పొందుపరిచిన 26అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందు ఉంచనున్నట్లు తెలిపారు.

సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ప్రజాశక్తి దినపత్రికలో ఈనెల 27న 'ఒక ప్లాట్..ఇద్దరికి పట్టాలు' అనే శీర్షికతో ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి తహశీల్దారు తహశీల్దార్ సోమ్లానాయక్ స్పందించారు. గోరంట్ల వెంకట రమణ, నార్నపాటి వెంకటమ్మ, ఇతరులకు మంజూరు చేయబడిన లేదా మంజూరై అప్పగించని పట్టాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చెరువులో అక్రమ తవ్వకాల పరిశీలన

ప్రజాశక్తి కథనానికి స్పందన

ప్రజాశక్తి-పొదిలి: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం... అక్రమంగా మట్టి తవ్వకాలు అనే శీర్షికతో ప్రజాశక్తి దిన పత్రికలో శుక్రవారం ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. జిల్లా మైనింగ్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు తమ సిబ్బందితో పొదిలి చిన్న చెరువు, రాజుపాలెం చెరువులను పరిశీలించారు. రైల్వే కాంట్రాక్టర్లు అనుమతికి మించి అక్రమంగా తవ్వకాలు సాగించిన ప్రదేశాల్లో కొలతలు తీశారు.

ఆర్ఓ ప్లాంట్‌కు మరమ్మతులు చేయిస్తాం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్ అనే శీర్షికతో ఈనెల 26న ప్రజాశక్తి దినపత్రికలో ఓ వార్త ప్రచురితమైంది. వార్తకు ఎంఇఒ ఆంజనేయులు స్పందించారు. నాడు-నేడు ఫేజ్ -1లో ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్ ఆర్ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత నెల రోజుల నుంచి ప్లాంట్ పని చేయడం లేదన్నారు. వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తాం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : రైతులకు అందని సబ్సిడీ విత్తనాలు అనే శీర్షికతో ప్రజాశక్తి దినపత్రికలో ఈనెల 26న ఓ వార్త ప్రచురితమైంది. ఈ వార్తకు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు స్పందించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులకు రైతు సేవా కేంద్రాలలో కంది, మినుము, పెసర విత్తనాలు ప్రస్తుతం 30 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

పరీక్షలపై సమన్వయంతో పనిచేయండి

డిఆర్ఒ .విశ్వేశ్వరరావు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే డిపార్ట్‌మెంట్ పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 2 వరకూ డిపార్ట్‌మెంట్ పరీక్షలు జిల్లాలోని 4 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాశం భవనంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఒ మాట్లాడుతూ మార్కాపురంలోని కష్ణ చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఒంగోలులోని రైజ్ కష్ణసాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చి సోషల్ యాక్షన్ ఇండియా, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు మొత్తం 1827 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఆబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం సెషన్లో 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం సెషన్ లో 3 నుండి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం సెషన్లో 10 గంటల నుండి ఒంటి గంట వరకు, సాయంత్రం సెషన్ లో 3 గంటల నుండి 6 గంటల వరకు జరగనున్నాయన్నారు. ఎ ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఒ డాక్టర్ డి. సురేష్ కుమార్, ఎపిఎస్ ఆర్‌టిసి ఒంగోలు డిఎం శ్రీనివాసులు, ఎపిఎస్‌పిడిసిఎల్ డిఇఇ ఎ. పద్మావతి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఎపిపిఎస్‌సి అధికారులు, పోలీసు, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డిఆర్ఒ వి.విశ్వేశ్వరరావు

కార్గిల్ యుద్ధ వీరులకు ఘన నివాళి

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్

కార్గిల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఘన నివాళు లర్పించారు. కార్గిల్ యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో మరణించిన లాన్స్ నాయక్ కురాకు బాలయ్య తల్లి కురాకు కాశమ్మ, లాన్స్ నాయక్ పి.శ్రీనివాసరావు భార్య పి.రాజేశ్వరి, క్షతగాత్రుడు కొమ్మునూరి వీరయ్య, యుద్ధంలో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ పిహెచ్ కృపావతి, ఎన్‌కెఎం జాన్సన్, జెడబ్ల్యుఒ రామయ్యను కలెక్టర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి రజని, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



సైనికుల కుటుంబ సభ్యులను సత్కరిస్తున్న కలెక్టర్

వామపక్ష ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా బాపట్ల

నేడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల నూతన భవనం ప్రారంభం

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా

వామపక్ష ఉద్యమాలకు కేంద్రంగా బాపట్ల నిలిచింది. ఉద్యమాల వారసత్వాన్ని కొనసాగిస్తూ పలు సమస్యలపై గళమెత్తుతూ అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ప్రజాసంఘాల కోసం జిల్లా కేంద్రంలో ప్రజానేత పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ప్రజాసంఘాల నూతన భవనాన్ని నిర్మించారు. పీడిత ప్రజల పక్షాల నిలచిన పుచ్చలపల్లి సుందరయ్య బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో నెల రోజుల పాటు ఉండి ప్రజా సమస్యలపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. స్థానికులతో మమేకమై గ్రామీణ పేదలు - భూపంపకం పుస్తకాన్ని రాశారు. ఆయన స్ఫూర్తితో జిల్లా కేంద్రం బాపట్లలో ప్రజాసంఘాల కార్యాలయం నిర్మాణానికి నోచుకుంది. పూర్వ కాలం నుంచి బాపట్ల ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. ప్రజా ఉద్యమాలను అణచివేత, నిషేధం విధించిన రోజుల్లోనే బాపట్ల ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. బాపట్ల పట్టణంలోని ఉన్న ఉప్పరపాలెం ఉద్యమకారులకు రహస్య స్థావరంగా ఉండేది. మోటూరి వెంకటరత్నం, కంఠమనేని వెంకటరత్నం పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. ఆంధ్ర రాష్ట్రం కార్మిక ఉద్యమం ప్రారంభ దశలోనే బాపట్ల మున్సిపల్ కార్మికుల ఐక్యతతో హక్కుల కోసం పోరాడిన చరిత్ర బాపట్లకు ఉంది. చివుకుల శేషశాస్త్రి మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాడారు. నరసాయపాలెం , బేతపూడి, ఉప్పరపాలెం భూ పోరాటం, కూలి హక్కుల పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. రొంపేరు, బంజరు సత్యాగ్రహం పోరాటం అప్పట్లో సంచలనం సష్టించింది. ఉమ్మడి కమ్యూనిస్టు అభ్యర్థిగా బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసిన చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనత కీర్తి కలవాడా అనే గేయ రచయిత వేములపల్లి శ్రీకష్ణ విజయం సాధించారు. ఇక్కడి వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల్లో కొల్లా వెంకయ్య, ధోనే మోషే, మానం రామారావు, హనీఫ్ ప్రముఖులు. తన జీవితకాలం ప్రజల కోసం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు మాకినేని బసవపున్నయ్య,లావు గంగాధరరావు,కొరటాల సత్యనారాయణ, మోటూరు హనుమంత రావుకు జన్మనిచ్చిన గడ్డ బాపట్ల జిల్లా.



ప్రారంభానికి సిద్ధమైన భవనం


బాపట్ల ప్రాంతంలో ప్రజా వైద్యులు డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు సిపిఎం, ప్రజాసంఘాల నిర్మాణాలకు కషి చేశారు. 2022 ఏప్రిల్ 4న ప్రకాశం జిల్లాలోని అద్దంకి,పర్చూరు, చీరాల, గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాలతో బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పై ఆందోళనలు, పోరాటాలు చేస్తూ వాటి పరిష్కారానికి కషి జరుగుతుంది. బాపట్ల జిల్లాలో నల్లమడ వాగు సమస్య పరిష్కారం కోసం, మురుగు కాలువలు, పంట కాలువలను మరమ్మతులు గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించాలన్న ఉద్యమాలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మహిళలు,కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాల భవనాన్ని ఉద్యమ శ్రేయోభిలాషుల సహకారంతో సుమారు రూ.20 లక్షల వ్యయంతో మీటింగ్ హాలు ,అదనపు గదులు నిర్మించారు. రాబోయే రోజుల్లో ప్రజాసంఘాల ఉద్యమ నిర్మాణాలకు పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం కేంద్ర బిందువుగా భాసిల్లనుంది.

నేడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల నూతన భవన్ ప్రారంభం..

బాపట్లలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్.గంగయ్య శనివారం తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. శ్రీనివాసరావు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, శాసనమండలి సభ్యులు కెఎస్.లక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పాశం రామారావు, ఆవాజ్ నాయకులు ఎస్‌డి హనీఫ్ హాజరవుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని గంగయ్య కోరారు.

కొత్త చట్టాలపై పోరుబాట

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి గొంతుకలపై ఉక్కు పాదాలు మోపేవిధంగా ఉన్నాయి. కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వరకట్న వేధింపులు, వరకట్న ఆత్మహత్యలు నేరాలుగా ఉండేవి కాదు. చట్టాలు మార్చినప్పుడు అవి ప్రజలకు మరింత స్వేచ్ఛని ఇచ్చేలా ఉండాలి. ప్రజల గుండెల్లో భయాన్ని తొలగించేలా ఉండాలి, కొత్త చట్టాల్లో ప్రశ్నించే వారు నోరెత్తకుండా కఠిన శిక్షలు తెచ్చారు. బ్రిటిష్ వారి ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి -1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ - 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ సీఆర్పీసీ- 1898 లను రద్దుచేసి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు- 2023, భారతీయ సాక్ష్యాల చట్టం - 2023, భారతీయ నాగరిక్ సురక్ష సహిత - 2023 చట్టాలను తీసుకొచ్చారు. వీటిని ఈ నెల1 నుంచి అమలు చేస్తున్నారు.



ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని సిపిఎం సుదీర్ఘకాలం ప్రజలతో కలిసి పోరాటం చేసింది. ఈ పోరాటంలో పలువురు నేతలు జైలు కెళ్లారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చింది. దీంతో ఉమ్మడి జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేరడంతో జిల్లా వాసులు,జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో జల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలు సమస్యపై తమ గళం వినిపించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జేపీ వెంచర్ ముసుగులో జరిగిన ఇసుక అక్రమ వ్యాపారం, మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకొని వైసీపీ చేసిన ఇసుక దందా అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పనులపై విచారణ చేపట్టాలని కోరారు.

వాతావరణ మార్పులు, కలుషిత జలాల కారణంగా గత 20 రోజులుగా డయేరియా, విష జ్వరాలు, డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. శుద్ధ జలాలను ప్రజలకు సరఫరా చేయాలి. పాటు,పంచాయితీలు,పురపాలక సంఘాల్లో పైప్ లైన్ లీకేజీ నియంత్రించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. బాపట్ల, ప్రకాశం జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొం టున్నట్లు తెలుస్తుంది. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తలిదండ్రుల విశ్వాసం సన్నగిల్లుతుంది. పరిస్థితులు విషమించకముందే ప్రభుత్వం మేల్కొని విద్యావ్యవస్థను చక్కదిద్దాల్సి ఉంది. ఇందు కోసం జీవో 117 రద్దు చేసి ప్రీప్రైమరితో పాటు 1 నుంచి 5 తరగతులను ఒకే పాఠశాలగా నిర్వహించాల్సి ఉంది. ఉన్నత పాఠశాలల్లో బోధ నేతర సిబ్బందిని నియమించాలి.కిలోమీటరు పైబడి దూరం నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి. స్థానిక ప్రాంతాల పరిస్థితులను బట్టి మధ్యాహ్న భోజన పథకం మెనూను సవరించాలి.బలహీన వర్గాలు,గిరిజన ప్రాంతాలలో విద్యా సౌకర్యాలను మెరుగుపరచాలి.